Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 211

(Jul. 7, 1946)

బెజవాడ, 1946

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 211

(Jul. 7, 1946)

Bejavāḍa, 1946

Record no. 683

Regd. No. 4486

16 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 1] బెజవాడ 7—7—46 ఆదివారం [సంచిక 211

ఈ సంచికలో

అతివాదుల కర్తవ్యం (జోషి)
రాజ్యాంగ నిర్మాణ సభ
షేక్ అబ్దుల్లా జీవిత చరిత్ర
నాయకుని జననం (కథ)
స్టేట్ కాంగ్రెసుపై నిషేధం రద్దు
రైల్వే కార్మికుల పోరాటం ముగియలేదు
కొత్తరకం గోధుమ
ఆటంబాంబు : సామ్రాజ్యవాదుల కుటిలనీతి

బ్రిటిష్ ప్రణాళికపై ఒకవాక్యంలో తీర్మానం

దక్షిణాఫ్రికా భారతీయులకు సానుభూతి

వర్కింగు కమిటీ తీర్మానాలు చర్చలు

బొంబాయి, జులై 6

కాంగ్రెస్ వర్కింగుకమిటీ ఈరోజు నాలుగు గంటలు చర్చించి, బ్రిటిష్ ప్రణాళికపై ఒకే వాక్యంగల తీర్మానాన్ని అఖిలభారత కాంగ్రెసు కమిటీముందు ఉంచాలని నిశ్చయించింది.

"వర్కింగుకమిటీ ఢిల్లీలో జూన్ 26 తేదీ చేసిన తీర్మానాన్ని ఆమోదిస్తున్నాము." అని తీర్మానం చేశారు.

వివాదాంశాలు రాకుండా, ఏ వివరణలూ లేకుండా చేయడానికే ఇలా నిశ్చయించినట్లు తెలుస్తున్నది. వర్కింగుకమిటీ తీర్మానాన్ని కాంగ్రెసుకు వైస్రాయికి జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కలిపి, అఖిలభారత కాంగ్రెసు సభ్యులందరికీ కాంగ్రెస్ కార్యాలయంవారు పంపుతున్నారు. వీనితో సంగతులన్నీ తెలుస్తాయి గనక, పై ఒకవాక్యంగల తీర్మానంతో బ్రిటిష్ ప్రణాళికను అంగీకరించడాన్ని, తాత్కాలిక ప్రభుత్వంలో పాల్గొన నిరాకరించడాన్నికూడా ఆమోదించినట్లే అవుతుందని కాంగ్రెస్ నాయకుల భావం.

ఈ తీర్మానాన్ని మౌలానా ఆజాదు ప్రతిపాదించాలని, సర్దార్ పటేల్ బలపరచాలని కూడ నిశ్చయించారు. తర్వాత పండిత గోవిందవల్లభపంతు, రాజాజీ, పట్టాభిగారలు కూడ బలపరుస్తూమాట్లాడుతారట.

అతివాదుల ధోరణి

తీర్మానాన్ని వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ సోషలిస్టులు తమ శక్తులనంతా సమకూర్చుకుంటున్నారు. కాని వీరికి ఎక్కువ బలమున్నట్లు కనిపించదు. జయప్రకాశ్ నారాయణ్ పండిత నెహ్రూతో ఈరోజు సంప్రదించారు. లోహియా పట్వర్ధన్ రెండురోజుల క్రితమే గాంధీజీతో రాజ్యాంగనిర్మాణ సభ విషయమై సంప్రదించారు.

నెహ్రూ అధ్యక్షత

కొత్త అధ్యక్షుడు నెహ్రూ ఈ సమావేశంలోనే అధ్యక్ష పదవి స్వీకరించాలని నిశ్చయించారు. మహాత్మాగాంధీ సమావేశంలో పాల్గొంటారు.

సిక్కుల వాంఛ

సిక్కుప్రతినిధి కర్నల్ నిరంజనసింగు గిల్ రాయబారాన్ని వర్కింగుకమిటీ సభ్యులు విన్నారు. సిక్కులకు తగిన స్థానముండాలని, కాగ్రెస్ నిర్ణయానికి సిక్కులు బద్ధులై ఉంటారని ఆయన చెప్పారు.

కాశ్మీర మంత్రి మంతనాలు

కాశ్మీర ప్రధాని పటేలుతో దీర్ఘంగా సంభాషించారు. ఆజాదుతో రేపు మాట్లాడుతాడు. నెహ్రూ ప్రవేశంపై నిషేధం తీయరానికే ఈ మంతనాలని తెలుస్తున్నది. లోపాలు సవాలు కూడా ఇందులో పనిచేస్తున్నాయట.

దక్షిణాఫ్రికా సత్యాగ్రహం

దక్షిణాఫ్రికా పరిస్థితిపై వర్కింగ్ కమిటీ ఈ క్రింది తీర్మానం చేసింది.

"దక్షిణాఫ్రికాలోని భారతీయులు మరొకసారి సత్యాగ్రహం చేయకతీరలేదు. తమ జన్మభూమిలోనే 1907, 1914 లలో వని చేసినంతకన్నా నీచమైన చట్టాన్ని రంగుభేదం మూలంగా తమపై రుద్దినందువల్ల వారు సత్యాగ్రహం చేయవలసి వచ్చింది. పెంటటం కాల వెదుర్కొంటున్న ఆ సత్యాగ్రహం సిరోచిత కార్యక్రమాన్ని అభినందిస్తున్నాము.

"సత్యాగ్రహ నాయకులలో పార్సీలు, ముస్లిములు, క్రైస్తవులు, హిందువులు, స్త్రీలు, పురుషులు ఉన్నందుకు సంతోషిస్తున్నాము. వారితో రెవరెండ్ స్కాట్ వంటి తెల్లవారు కలిసినందుకు అభినందిస్తున్నాము. సత్యాగ్రహులను లొంగతీయడానికి కొందరు తెల్లవారు అవలంబిస్తున్న పశు కృత్యాలను ఖండిస్తున్నాము.

"దక్షిణాఫ్రికా భారతీయులు అక్కడే పుట్టి పెరిగినవారు. వారు ఇంగ్లీషు పద్ధతిలోనే జీవిస్తున్నారు. ఇంగ్లీషు వారి మాతృభాష అయిపోయిందన్న సంగతిని ఈసందర్భంలో జ్ఞాపకముంచుకోవాలి.

"భారత సత్యాగ్రహులు తమ ఉద్యమంలో ఏ రూపంలోను హింసలేకుండా నడుపుతున్నందుకు తృప్తి కలిగింది. తమ ఆత్మగౌరవానికి మాత్రమేకాక, భారత గౌరవానికే పోరాడుతూ ప్రపంచపీడిత ప్రజలందరికీవారు ఆదర్శప్రాయులయ్యారు. ఈ పోరాటంలో వారికి భారతదేశం సంపూర్ణంగా సాయపడుతుంది. వారిలాగే నడిస్తే విజయం తథ్యమని భావిస్తున్నాము.

"వైస్రాయి, తన శక్తినంతా ఉపయోగించి, ఈ పోరాటానికి బ్రిటిష్ ప్రభుత్వ సహకారాన్ని సంపాదించాలని కోరుతున్నాము భారతదేశంలోని యూరపియన్లు, దక్షిణాఫ్రికాలోని గొరితవాన్ని రంగు పక్షపాతాన్ని ఆసియా వ్యతిరేక చట్టాన్ని ఖండించవలసిందని అర్థిస్తున్నాము"

తాజా వార్తలు

బొంబాయి, జులై 6

నేడు వర్కింగుకమిటీ ఉదయం రెండు గంటలసేపు సమావేశం జరిపింది. దేశాంతరాలలోని భారతీయులను గూర్చి - ముఖ్యంగా సిలోన్ భారతీయులను గూర్చి చర్చించారు. సిలోన్ నూతన సంస్కరణలవల్ల అక్కడి భారతీయులకు కలిగే కష్టాలను గూర్చి, సిలోన్ ఇండియన్ కాంగ్రెస్ కార్యదర్శి అబ్దుల్ అజీజ్ నివేదించారు. సిలోన్‌మీద ఒక తీర్మానం చేయమన్నారు.

అతివాదులు తీవ్రంగా సభ్యులలో తమ దృక్పథాన్ని ప్రచారం చేస్తున్నారు. వీరు బ్రిటిష్ ప్రణాళికను నిరాకరించాలన్న ధోరణి నుండి, తగ్గుతున్నారు. రాజ్యాంగ నిర్మాణసభ ఎన్నికలలో కాంగ్రెసేతరులను నిలపరాదని, ఫలానా వారిని ఎన్నుకొమ్మని వర్కింగు కమిటీ ఆదేశించడం సరికాదని మాత్రమే వీరిప్పుడు అంటున్నారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం

బొంబాయి, జులై 6

అఖిలభారత కాంగ్రెస్ కమిటీ "కోవాస్జీ జహంగీర్ హాలు"లో మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశమయింది. చాల ఉత్సాహంగా కార్యక్రమం ప్రారంభమయింది. భవనమంతా త్రివర్ణ పతాకాలతో అలంకరించారు. 380 మంది సభ్యులలో 350 మందికిపైగా సమావేశానికి హాజరయ్యారు. భవనం ముందు చాలమంది ప్రజలు చేరారు.

"వందేమాతరం" గీతంతో కార్యక్రమం మొదలయింది. సెప్టెంబరు 1945 నుండి ఇంతవరకు జరిగిన సంఘటనలను గూర్చి పాత అధ్యక్షుడు మౌలానా ఆజాద్ సమావేశంలో విపులంగా ఉపన్యసించారు.

తర్వాత కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి ఆచార్య కృపలానీ గత సమావేశం "మినిట్స్"ను చదివి వినిపించారు. దానిని సమావేశం ఆమోదించింది.

తర్వాత కొత్త అధ్యక్షుడు పండిత జవహర్లాలు నెహ్రూ అధ్యక్షస్థానాన్ని అలంకరించారు.

(మిగతా 2 వ పేజీలో)

రాజ్యాంగ నిర్మాణసభ

ఓటింగులో యూరపియన్లు పాల్గొనరు

కలకత్తా, జులై 6

బెంగాలు శాసనసభలో యూరపియన్ పార్టీ రాజ్యాంగ నిర్మాణసభ ఎన్నికలలో తాము పాల్గొనడంలేదని తీర్మానించింది. ఇంతకుముందు అభ్యర్థులుగా మాత్రమే తాము నిలబడడం లేదని ప్రకటించిఉండిరి. ఇప్పుడు ఓటింగులోకూడ తాము పాల్గొనకూడదని నిశ్చయించారు.

అభ్యర్థిపత్రంలో మార్పు

మదరాసు, జులై 5

రాజ్యాంగ నిర్మాణసభ నామినేషన్ పత్రంలో మార్పు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వం మదరాసు ప్రభుత్వానికి ఉత్తరువు చేసింది దీనిప్రకారం, తాను నూతన సరాజ్యాంగ నిర్మాణానికై పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అభ్యర్థి తెలిపితే చాలును. పూర్వం బ్రిటిష్ ప్రతిపాదనల్లోని 19 మాత్రం ఒప్పుకుంటున్నానని ఉండింది.

వర్కింగు కమిటీ రాజ్యాంగ నిర్మాణ సభకు ప్రతినిధులను సూచించడం సరికాదని పార్టీకి ఎన్నుకోవడానికి అధికార మియ్యాలని చీఫ్ పార్లమెంటరీ కార్యదర్శి కెన్నెటి విశ్వనాథంగారు ప్రకటించారు.

లీగు అభ్యర్థుల జాబితా

న్యూఢిల్లీ జులై 6

ముస్లింలీగు పార్లమెంటరీబోర్డు రాజ్యాంగ నిర్మాణసభకు తమ అభ్యర్థులను నియమించి ఇంకొక జాబితా ప్రకటించింది. ఇందులో బెంగాలు, అస్సాం, సరిహద్దురాష్ట్రాలనుండి ఎన్నుకోవలసిన ప్రతినిధుల పేర్లున్నవి.

బెలూచిస్థాన్ ఎన్నిక

క్వెట్టా, జులై 6

బెలూచిస్థాన్, ప్రతినిధి ఎన్నికలో అంజుమాన్ ఇ వతనవారు ఖాన్ అబ్దుల్ సమ్మద్ ఖాన్‌ను నియమించారు.

నిజమైన స్వాతంత్ర్యం కావాలి

ఫిలిప్పైన్లపై నెహ్రూ వ్యాఖ్య

బొంబాయి, జులై 6

ఫిలిప్పైను దీవుల స్వతంత్రాన్ని గూర్చి పండిత నెహ్రూ ఇలా అన్నారు.

"స్వేచ్ఛా స్వతంత్రాలే నేడు ప్రతి ఆసియాదేశ ప్రజలకూ యుద్ధనినాదాలు. ఫిలిప్పైను దీవులు స్వతంత్ర మయ్యాయి. తమ చరిత్రలో నూతనాధ్యాయం ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఫిలిప్పైయిన్ ప్రజలకు అభినందనలంపుతున్నాము.

"ఈ స్వతంత్రం యదార్థమైనదిగా ఉండాలి. స్వతంత్రమనే మాటను చౌకబారుగా వ్యవహరించడం జరుగుతోంది. స్వతంత్ర దేశాలన్న కొన్ని, ఏ పెద్ద రాజ్యం మిలిటరీ ఆర్థిక యాజమాన్యం క్రిందనో ఉంటున్నవి. కొన్నిచోట్ల స్వతంత్ర దేశమనేపేరున్నా "కీలుబొమ్మ ప్రభుత్వాలు ఏర్పడినవి. ఫిలిప్పైనుల స్వతంత్రం ఇలాంటిదికాదని ఆశిస్తున్నాము.

"ఆగ్నేయాసియా దేశాలు సన్నిహితంగా ఉండాలి. అది ఆర్థిక వాణిజ్యాదులకెంతో ఉపకారమవుతుంది."

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

టెక్స్టైల్‌బోర్డు బండారం

బయటపడిందని కార్నిక్ విశదీకరణ

కోరాబట్టలధర హెచ్చింపు అన్యాయం

డిల్లీ, జూలై 6

టెక్స్టైల్ కంట్రోలుబోర్డుకు అనుబంధించబడిన బట్టల సంపకపు కమిటీలో సభ్యుడు, వి. బి. కార్నిక్, క్రింది ప్రకటన గావిస్తున్నారు:

"టెక్స్టైల్ కంట్రోలుబోర్డు అకస్మాత్తుగా కోరా బట్టల ధరను పెంచడం ప్రజాసామాన్యానికి పెద్ద ఆఘాతంగా కలిస్తుంది. యుద్ధం ఆగిపోవడంవల్ల ప్రజలకు న్యాయంగా ఇదివరకుకంటె ఎక్కువ వసువు లభించాలి. అధికలాభాల పన్ను రద్దుకావడంతో, మిల్లు యజమానులకు చాలా సొమ్ము మిగులుతుంది. అందువల్ల సహజంగా బట్టలధరలు పూర్వకంటె తగ్గుతాయి గదా — అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తగ్గడానికి బదులు హెచ్చుతున్నాయి. పనిగంటల సంఖ్యను 9 నుంచి 8 కి తగ్గించడంవల్ల ఉత్పత్తి పడిపోతున్నట్లు టెక్స్టైల్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ కారణం వట్టి సాకు మాత్రమే. ఎందువల్లనంటే, రోజుకు 3 షిఫ్టుల ప్రకారం, 24 గంటలూ మిల్లులు పనిచేయడానికి అవకాశం ఇప్పుడు ఉంది. కార్మికులుకూడా యిందుకు అంగీకరించారు. ఈ సూచనను అమల్లో పెడితే, ఉత్పత్తి పూర్వంకంటె హెచ్చుతుంది. ధరలుకూడా తగ్గుతాయి.

"ఈ మధ్యనే అధికలాభాల పన్ను రద్దుచేయబడటవల్ల, మిల్లుయజమానులకు కొన్నికోట్ల రూపాయలు మిగులుతున్నాయి. ఈలాభంలో కొంతభాగాన్ని ధరలుతగ్గించడం మూలంగా ప్రజలకు అందేటట్లు చేయవచ్చు. కార్మికులకు కూలి రేట్లుకూడా పెంచవచ్చు. కాని, యజమానులు అవేమీ చేయకుండా, ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించు కోవాలని చూస్తున్నారు.

"టెక్స్టైల్ కంట్రోలు బోర్డుయొక్క బండారం ఇప్పుడు బయటబడింది. బట్టల ఉత్పత్తి, ధరలను కంట్రోలు చేయడానికి ఆ బోర్డు ఏర్పడింది. కాని, ఆచరణలో మిల్లు యజమానులే టెక్స్టైల్ బోర్డును కంట్రోలు చేస్తున్నారు. ఈవిధంగా ప్రభుత్వ యంత్రాన్ని మిల్లు యజమానులు తమ స్వార్థంకొరకు వినియోగించు కుంటున్నారు. ఈ పద్ధతిని ఇండియా ప్రభుత్వం ఇప్పటికైనా అవుతేస్తారా? కోరాబట్టల ధరను ఎక్కువ చేయాలనే తీర్మానాన్ని త్రోసిపుచ్చడం ప్రభుత్వకర్తవ్యం."

"ఇండియా ఆహార స్థితి దివ్యంగా వుంది

అమెరికా ప్రతినిధి ప్రకటన

మద్రాసు, జూలై 6

తమ దేశంలో సమృద్ధిగావున్న ఆహార పదార్థాలతో రాజకీయ ప్రాబల్యం సంపాదించడానికి ప్రయత్నిస్తున్న యింకో, అమెరికన్ సామ్రాజ్యవాదుల ఆహార పరిశీలక సంఘం భారతదేశ పర్యటనం చేస్తోంది. ఈ సంఘ నాయకుడు డాక్టరు టిమోతీ షూల్ టెజ్, మద్రాసు పత్రికా విలేఖరుల సభలో ఉపన్యసించారు.

"అమెరికాలో యీ దేశపు ఆహార అవసరాల గురించి సరిగా తెలియదు. మా సంఘ రాకకి కారణం యిదే" అన్నారు.

రెండు సంవత్సరాల క్రితం భయంకరమైన కరువు వచ్చిన విశాఖజిల్లా గురించి యిలా చెప్పారు "ఈ జిల్లాలో ఆహార వేకత, లేపనింగువద్దకులు దివ్యంగా ఉన్నాయి. ఇంత దివ్యంగా అమెరికాలో కూడా చెయ్యగలమా అని మా సందేహం. భారతదేశంలో ఆహారపదార్థాల సంపకం సరిగా జరగడం లేదని చాలమంది అమెరికన్ల ఊహ. కాని నేను చూసినదాన్నిబట్టి చాలా అద్భుతంగా వుందని చెప్పగలను."

కొద్దికాలం క్రితం వచ్చిన హూవర్ లాగానే, యేదో సాకుచెప్పి ఆహార సహాయము చెయ్యకుండా ఎగవెయ్యడమే ఈ పరిశీలకసంఘంపనే పని. ఇండియాలో ఆహార పరిస్థితి చక్కగానేవుందని అమెరికా ప్రజల్లో ప్రచారం చేస్తారు. తమ చేతిలో వున్న ఆహారాన్ని ఆయుధంగా వినియోగించుకొని తమ సామ్రాజ్యవాదప్రయోజనాలు తీర్చుకుంటారు.

పరిశీలక సంఘ నాయకుడు అమెరికావెళ్ళిన భారత ఆహార రాయబారవర్గం గురించి మాటాడుతూ యిలా అన్నారు.

"వీరు ఉన్న పరిస్థితి కంటె ఎక్కువగా కల్పించి చెప్పారు. అమెరికాలో ఇటువంటిది చాలా కీడు చేస్తుంది. వంతైలక్షల టన్నుల ఆహారం వీరు కావాలన్నారు. లేకపోతే, జూలై, ఆగస్టు మాసాలయేసరికి 50 లక్షలమంది 1 కోటి మంది వరకూ ప్రజలు చనిపోతారన్నారు. ఇది అధికార వర్గాల్లో అనుమానాన్ని కలిగించలేదు" అని అన్నారు.

(మొదటి పేజీ తరువాయి)

స్వరాజ్యం గుమ్మంలోకి వచ్చిందట!

మౌలానా ఆజాద్ తన ప్రారంభోపన్యాసంలో యిలా చెప్పారు.

"నేడు స్వరాజ్యం మన గుమ్మంలోకి వచ్చింది. అందుకుకారణం అంతర్జాతీయ పరిస్థితులుకావు. మన దేశంలోనే బ్రహ్మాండమైన విప్లవం రావడంవల్ల; ప్రజల్లో అద్వితీయమైన చైతన్యం బయల్దేరడంవల్ల.

"క్రొత్త అఖిలభారత కాంగ్రెసు కమిటీలో సభ్యులు కొందరో ఉన్నారు. యువకులు తెస్తున్న బలం చేకూర్చేవారు. గనుక, వారందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. అధ్యక్షుని ఎన్నిక సాధారణంగా మహాసభలో జరుగుతుంది. కాని, నేడు దేశంలో అసాధారణ పరిస్థితులున్నాయి. అదీగాక, అఖిలభారత కాంగ్రెసు కమిటీ కొత్తదిగనుక, అధ్యక్ష స్థానాన్ని ఈ సమావేశంలోనే నెహ్రూకు వప్పచెబుతున్నాను

"6 సంవత్సరాల క్రితం నేను అధ్యక్షపీఠమలంకరించినప్పుడు స్వాతంత్ర్యం కొరకు పోరాడుతూ ఉన్నాం; ఇప్పుడిక పోరాడటం సమస్యకాదు. మన గుమ్మంలోనే ఉన్న స్వరాజ్యాన్ని ఎలా నిర్వహించాలి - అనేదే సమస్య

సర్దార్ పటేల్ ఇల్లా చెప్పారు.

"1942 లో మనం బ్రిటిష్‌వాళ్ళని 'పొండి' అన్నాం. వాళ్ళు ఈనాడు వెళ్ళిపోతున్నాం అన్నారు. అయితే వాళ్ళుపోవడానికి పద్ధతు ఆలోచించి, అహింసా మన్నితంగా, మలయంగా జరిగేందుకై మార్గాలు ఏమిటాఅని ఆ ప్రముఖుడం చర్చిస్తున్నాం. ఈ మహా కార్యాన్ని సాధించిన అఖండకళాం అజాదు పెంటైనా అభినందించాలి."

పోస్టల్ పనివారి సమ్మె

సంప్రతింపులు జరుపుతామని పోస్టల్ డైరెక్టర్ జనరల్ ప్రకటన

బొంబాయి, జూలై 3

పోస్టు, టెలిగ్రాఫు శాఖల డైరెక్టరు జనరలు శ్రీకృష్ణ ప్రసాద్ పోస్టల్ పనివారిని, లోయర్‌గ్రేడ్ స్టాఫ్‌ని, ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ ప్రకటించారు. దానిలో జూలై 18 న జరుగుతుందని ప్రకటించబడిన సమ్మెపట్ల వ్యతిరేకం అన్నారు. ప్రభుత్వం పోస్టలు పనివారల ఇబ్బందు లాలోచించి, గత మార్చి నెలతో కోటి పన్నాలుగు లక్షల రూపాయలు తాత్కాలిక సహాయంగా ప్రత్యేకించిందన్నారు అది ఏవిధంగా పంచదలచిందీ వివరించారు. (ప్రజాశక్తి 2 జూలై) పోస్టలు పనివారి జీతాలు ఇదివరకే యుద్ధానికి పూర్వం వాటి కన్న మూడింతలు పెరిగి వున్నాయని వెనకటి పాటే పాడారు. జీతాల కమీషనులో ఎన్. ఎమ్. జోషి (యూనియను ప్రెసిడెంటు) హుస్సేన్ 'ఇమామ్ (1938-40 ల మధ్య యూనియన్ వైస్ ప్రెసిడెంటు)గార్లు ఇంకా ఇతర ఎం. ఎల్. ఏ లూ వున్నారు గనక, కార్యదర్శి దాల్వీగారిని కూడా కమీషన్‌లో వుంచమని పట్టు పట్టనద్దన్నారు. సమ్మెనోటీసులో వుదహరించబడిన పన్నెండు కోరికలలో చాలవరకు (పెంపురోజుల సంఖ్య పెంచాలి; పెంపు రోజులలో పనిచేస్తే అదనపు జీతాలు ఇవ్వాలి; పెంపు పెట్టినవారి స్థానంలో నియమించేటందుకు రిజర్వులో మనుష్యులనుంచాలి; 'ఇన్ఫీరియర్ సర్వెంట్సు' అనే శబ్దం తొలగించబడాలి. మొ॥) కొత్తవి గనక, వాటిని ఆలోచించడానికి 14 రోజులు చాలదన్నారు.

యూనియనుతో చర్చిస్తాం

"రివైజ్డ స్కేలు ప్రకారం ఇచ్చే జీతాలు కూడా చాలవని ఆల్ ఇండియా పోస్టుమన్ అండ్ లోయర్‌గ్రేడ్ స్టాఫ్ యూనియన్, ఇతరులూ తెలియజేసిన విషయాల్ని అడ్జుడికేటరు ముందు ప్రభుత్వం పెట్టింది. ఆయన తీర్పు రెండుమూడు వారాల్లోనే వెలువడుతుంది.

"పోస్టు, టెలిగ్రాఫు పనివారలకిచ్చే జీతాలు, భత్యాలు, ఇదివరకే హెచ్చించబడ్డాయి. అవి చాలవని యూనియను అభిప్రాయ పడుతూంటే, అడ్జుడికేటరు వున్నారు. జీతాల కమీషనుంది. ఆవిషయాలు చూడడానికి.

"తాత్కాలికంగా పనిలోకి తీసుకున్న వారిని తొలగించకూడదని యూనియను పట్టుపడుతూంది. కాని వారిసంఖ్య చాలాతక్కువ. భారతదేశం మొత్తంమీద 2 వేలకి మించరు. జనవరి 1 తరవాతనుంచి ఏర్పడే ఖాళీలలో వీరినే నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది.

"ఈసమ్మె నోటీసులో వుదహరించబడిన పన్నెండు కోర్కెల్లో 5 కోరికలు అడ్జుడికేటరు పరిశీలనలోనివిగాని, జీతాల కమీషను పరిశీలనలోనివిగానివావు. వాటిలో ఒక్కటితప్ప మిగతావన్నీ అల్పమైనవేవాటినిచర్చించి తెల్చుకునేందుకు ఈయూనియన్‌తో పోస్ట్సుఅండ్ టెలిగ్రాఫ్ శాఖవారు యూనియనుతో ఆలోచించి, అంగీకారార్హమైన ఒకనిర్ణయానికి రావడానికి సంతోషంతో అంగీకరిస్తారు. కాని ఆదాచేయడానికి ఈ పన్నాలుగు రోజులుచాలవు.

"ఉద్యోగులూ, పనివారూ సంతృప్తితో పనిచేసేటప్పుడే పనులు సరిగ్గా జరుగుతాయని మేం నమ్ముతున్నాం. అందుచేత పనివారి న్యాయమైన కోర్కెలను ఆలోచిస్తాం.

యూనియను సభ్యులకే సమ్మె హక్కు ఉంది

"పనివారిలో చాలమంది యూనియను సభ్యులుకారు. కనక యూనియనిచ్చిన సమ్మె నోటీసును సభ్యులుకానివారు బాధ ఇచ్చినట్లు భావించబడదు.

"అందుచేత ఈవిషయాలన్నీ ప్రతిపోస్టలు కార్మికుడూ జాగ్రత్తగా ఆలోచించి, సమ్మె ద్వారా ప్రజలనిబ్బందిపెట్టి మీరూ మీకుటుంబాలూ ఇబ్బందిపడవద్దని సలహాఇస్తున్నాను"

అగస్టు ఉద్యమంలో పాల్గొనవారికి నష్టపరిహారాలు

లక్నో, జూలై 5

1942 ఆగస్టు ఉద్యమంలో పాల్గొన్నవారు, నష్టపరిహారానికిగాను సుమారు 4 లక్షల రూపాయలు కోరుతున్నారు. కుమాన్ డివిజన్ లోని ఒక వైద్యుడు తాను నష్టంపొందిన మందుల జాబితా యిచ్చి రు॥ 2940-8-0 కోరారు తన మందులను పోలీసులు తీసుకున్నారని [illegible].

మళ్ళా దౌర్జన్యాలు

అహమ్మదాబాద్

మత కొట్లాటల ఫలితం

అహమ్మదాబాద్, జూలై 6

ప్రజలు రేషన్లు మొదలయినవి తెచ్చుకునేందుకైతే ఈ వేళ ఉదయం 6 మొదలు 11. వరకూ కర్ఫ్యూ సడలించబడింది. ప్రజలు తమపనులమీద తిరగసాగేసరికి అవమయంలో దాడులుకాని పొడవడం వలన పనిమంది హాస్పిటలుకి చేర్చబడ్డారు. వారిలో ఇద్దరు మరణించారు.

దౌర్జన్యాలు జరిగిన ప్రదేశాలలో మాత్రం తిరిగి 15 నిమిషాలలో కర్ఫ్యూ ప్రకటించబడింది: ఆ ప్రాంతాలన్నీ నిర్మానుష్యం అయినాయి. కర్ఫ్యూ మరి మూడురోజులు అమలులో వుంచడానికి అధికారులు నిర్ణయించారు.

రేషన్లు మొదలగునవి తెచ్చుకునేందుకు రేపు ఉదయం 8 గం॥ మొదలు 12 గం॥ వరకూ కర్ఫ్యూ సడలించడానికి నిర్ణయించారు.

శాంతిదళాలు నగరం అంతటా తిరిగి ప్రజల్ని శాంతపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. మత కలహాలు ప్రారంభమైనది మొదలుఇంతవరకు 62 గురుచచ్చిపోయారు. 303మంది గాయపడ్డారు.

కాంగ్రెస్ - లీగ్ నాయకులు కలిసి తిరిగారు

ఢక్కా, జూలై 5

పట్టణం అంతటా 144 సెక్షను ప్రకటించబడింది. 5 గురికి మించి తిరగకూడదు. ఆయుధాలు ధరించకూడదు. శాంతి కాపాడవలసిందని ప్రజల్ని హెచ్చరిస్తూ కాంగ్రెస్-లీగ్ నాయకులు కలిసి పట్టణంలో అనేక ప్రదేశాలు తిరిగి చెప్పారు.

ఈవేళ ఒక మనిషి కత్తిపోటుతో హాస్పిటలుకు చేర్చబడ్డాడు.

ఇంతవరకు కొట్లాటల్లో ఆరుగురు చనిపోయారు.

ప్రజా పరిషత్తుకు సర్వాధికారాలుండాలి

ప్రజా ఉద్యమాల బలపరచాలి

స్వయంనిర్ణయ హక్కు గుర్తించాలి

కామ్రేడ్ జోషి

మూడు నెల్లనుంచి జరుగుతున్న సంప్రతింపుల బండారమంతా చివరికి బయటపడింది. తమ నిజాయితీని గురించి బ్రిటిష్ మంత్రులు చేసిన ప్రకటనలన్నీ వట్టి బూటకాలని. నచ్చి సామ్రాజ్యవాదులనబడే బ్రిటిష్ మంత్రుల వ్యవహారించాలి ఈసంప్రతింపుల వల్ల తేలింది. మన నాయకులకు గౌరవం దక్కలేదు. అవమానకరమైన పరిస్థితి ఏర్పడింది ఒక అవార్డు తరువాత మరొక అవార్డును పైనుంచి మన నాయకులమీద బ్రిటిష్ మంత్రులు రుద్దుతూంటే స్వాతంత్ర్యం కోరే భారతీయులందరికి విసుగు, నిస్పృహ కలుగుతున్నాయి ఏమార్గం అవలంబించాలి. అనే సమస్య దేశాన్ని ఎదుర్కొంటోంది.

కాంగ్రెసు వర్కింగ్ కమిటీ తీర్మానం ప్రకారం, "స్వతంత్ర ఐక్య ప్రజాస్వామిక భారతదేశంయొక్క రాజ్యాంగ చట్టాన్ని తయారుచేయుటకై" బ్రిటిష్ మంత్రులచే తయారుచేయబడిన రాజ్యాంగ నిర్మాణసభలో ప్రవేశించటానికి కాంగ్రెసు నాయకులు నిర్ణయించారు.

అయితే, చరిత్రాత్మకమైన ఈజాతీయ మహాదాశయాన్ని సాధించడానికి బ్రిటిష్ ప్లానులో అవకాశం ఉందా? లేక సామ్రాజ్యవాదుల వలలోకి కాంగ్రెసునాయకత్వం నడుస్తున్నదా? ఇదే ప్రధాన సమస్య. 25 సంవత్సరాలనుంచి ప్రతిసారి జాతీయపోరాటం జరిగి విఫలమైన వెంటనే [illegible] దేశప్రజలు స్వాతంత్ర్య పిపాసతో మరొక బ్రహ్మాండమైన పోరాటానికి తయారుగా ఉన్నప్పటికీ, సామ్రాజ్యవాదులపై గల భ్రమలతో నాయకులు ఆ పోరాటాలను అడ్డగిస్తూ వచ్చారు. ఈ నాయకత్వాన్ని తీవ్ర విమర్శనాదృష్టితో పరిశీలించడం ఎప్పటికప్పుడు అవసరం అవుతోంది.

బ్రిటిష్ ప్లానును అంగీకరించుటకు చెప్పిన నాయకుల మాటలుగాని, వారి కోర్కెలుగాని కాదు ప్రధాన విషయం. ఆ ప్లాను ప్రకారం ఏర్పడే రాజ్యాంగ నిర్మాణసభ యొక్క నిజస్వభావం ఏమిటో అదే వాస్తవికంగా మనం గుర్తించాల్సింది. మే 16 వ తేదీన బ్రిటిష్ మంత్రులు చేసిన ప్రకటనగాని, దానిపై నాయకులతో వారు జరిపిన పరస్పర ఉత్తర ప్రత్యుత్తరాలుగాని చూస్తే, వచ్చే ముఖ్యప్రశ్న ఏమంటే: బ్రిటిష్ మంత్రులు భారతదేశ బందిఖానా గేట్లను తెరిచి స్వాతంత్ర్యం ఇస్తున్నారా? లేక భారతదేశ నాయకులను తమ పన్నాగంలోకి లాగుకొనుటకు మరొక వల వేసారా?

భారతదేశ స్వాతంత్ర్యం బ్రిటిషు ప్రణాళికలోలేదు

బ్రిటిష్ ప్లాను వల్ల వెంటనే యీనాడుగాని ముందు భవిష్యత్తులోగాని స్వాతంత్ర్యం ఏర్పడే చిహ్నాలు లేవు స్వాతంత్ర్యాన్ని ప్రకటించ రాజ్యాంగ నిర్మాణసభను స్వతంత్ర రాజ్యాంగ నిర్మాణసభ అని పిలవడం మాటలకు అర్థం కల్పించడమే అవుతుంది. మాటలలో పెద్ద పేరు పెట్టి "రాజ్యాంగ నిర్మాణ" సభ అని పిలిచినా, సారాంశం చూస్తే 1930 రౌండు టేబుల్ సమావేశం యొక్క నకలు తప్పితే మరేమీకాదు. కర్టెన్ వెనుకనుంచి బ్రిటిష్ ప్రతినిధులు నాటకం; భారతదేశానికి బ్రిటన్‌కూ మధ్య జరిగే ఒడంబడిక ఖాయం కావాలంటే బ్రిటిష్ ప్రభుత్వ అంగీకారం కావాలి; సన్నాగాలన్నీ చూస్తే, స్వాతంత్ర్యాన్ని ఎలాగైనా నిరోధించి తెలివైన తరాకలలో పలె తమ దొంగనాటకాన్ని ఇందియాలోకూడా సాగించాలని బ్రిటిష్‌వారు కృషి చేస్తున్నట్లు స్పష్టమవుతుంది.

భారతదేశ ఐక్యత ఛిన్నాభిన్నమవుతుంది

భారతదేశ ఐక్యత రక్షించబడిందనే పాటను అన్నిటికంటె పెద్ద పాటగా పాడుతున్నారు. నిజానికి జరిగింది. ఐక్యత రక్షించబడటంకాదు భారతదేశంలో అనైక్యత తీవ్రంచేసి, శాశ్వతంగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికే తోడ్పడే ప్లాను ఈ బ్రిటిష్‌ప్లాను

మన తలిదండ్రులకాలంలో దేశాన్ని చీల్చి భారతీయులంతా కలవకుండా చేయడానికి ప్రత్యేకనియోజకవర్గాలనే కుట్రను సామ్రాజ్యవాదులు పన్నారు. నేడు దానికి మరొక కొత్త రూపం కల్పించి, పాత మతకలహాలను ఎక్కువచేసి, కొత్త జాతి కలహాలను రేకెత్తిస్తున్నారు. బ్రిటిషు ప్లానులోని సారాంశం ఇది. పోతే, 3 వ ప్రపంచ యుద్ధానికి వారు వేసే ఎత్తుల కనుగుణ్యంగా ఇండియాలో మిలటరీ ఐక్యతమాత్రం బ్రిటిషువారు రక్షించుకుంటున్నారు. భారతదేశ ప్రజాసామాన్యానికి జీవగర్ర అయిన ఆర్థిక, రాజకీయ ఐక్యతమాత్రం విచ్ఛిన్నం చేయబడింది. ఐక్యత రక్షించబడిందంటే ఇదే అర్థం!

భారతదేశ ప్రజాతంత్రం నాశనమవుతుంది

భారతసంస్థానాలను "స్వతంత్రరాజ్యాలుగా ప్రకటిస్తూ సంస్థానాలనుగూడా ఈ ప్లానులోకి తీసుకువచ్చారు. మన దేశంలో 3 వ వంతు భూభాగాన్ని ఆక్రమిస్తూ 4 వ వంతు జనాభామీద నిరంకుశ పరిపాలనసాగించే ఈ 565 గురు సంస్థానాధీశులను, భారతదేశ ప్రజాతంత్రానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నాశనంగావించుటకై, భారతరాజ్యాంగనిర్మాణసభలోకి తీసుకువచ్చారు బ్రిటిష్ తొత్తులైన సంస్థానాధీశులను రాజ్యాంగనిర్మాణసభలో తమ యజమానులైన బ్రిటిష్ ప్రభువుల అజ్ఞలక్రింద వ్యవహరిస్తూ, చీలికలతో బలహీనపడే భారతదేశంలో కీలకస్థానాన్ని కల్గి ఉంటారని మనం గుర్తించాలి.

కాశ్మీర్‌లో పండిత నెహ్రూకు జరిగిన అవమానం తరువాత, "మొదట బ్రిటిష్ వాళ్ళతో తేల్చుకుని తరువాత సంస్థానాధీశులపని పట్టాలి" అని ఊహాగానాలు చేస్తూ కూర్చోటానికి తావులేదు. భారత దేశంలో బ్రిటిష్‌వారు తిష్ఠవేసుకుని కూర్చోటానికి అవసరమైన సన్నాహం అంతా సంస్థానాల్లో బ్రిటిష్‌వారు సాగిస్తున్నారని మనం గుర్తించాలి సంస్థానాధీశుల సైన్యాలకు కొత్తగా తర్ఫీదులిచ్చి ఇంకా ఎక్కువ బలవత్తరంగా చేయబడుతున్నాయి. నావల మిలిటరీ కేంద్రాలు, వైమానిక కేంద్రాలు, నావికా కేంద్రాలు అన్నిటిని సంస్థానాల్లో ఏర్పరిచి, వాటికితోడుగా సంస్థానాల్లో మారణ యుద్ధ పరిశ్రమలనుగూడ బ్రిటిష్‌వారు నిర్మిస్తున్నారు.

ఒక్కమాటలో చెప్పాలంటే, బ్రిటిష్‌వారి ఈ కొత్తప్లానుఅంతా, భారతదేశ స్వాతంత్ర్యాన్ని భారతదేశ భవిష్యత్తును] నాశనం గావించుటకై చేయబడిన ఒక పెద్ద కుట్ర. కాని మౌలానా అజాద్ మన గమ్యస్థానమైన స్వాతంత్ర్యాన్ని సాధించుటకై ఇది ఒక ప్రధానమైన మెట్టు అంటారు. ఈ పరిస్థితులలో రేపు సమావేశం కాబోయే అఖిలభారత కాంగ్రెసు కమిటీ నాయకత్వాన్ని అడగాల్సిన ప్రశ్నలు ఇవి.

● బ్రిటిష్‌వారు ఇండియాను ఎక్కడ వదిలిపెట్టారు?

● ఏవోకొన్ని వివరాల్లోతప్ప, 1942 క్రిప్స్ ప్రతిపాదనలకూ నేటి బ్రిటిష్ ప్లానుకూ గల భేదం ఏముంది?

● 1942 లో నిరాకరించిన సూచనలను నేడు 1946 లో అంగీకరించడానికి కాంగ్రెసు 1942 కంటె నేడు బలహీనపడి ఉందా?

● బ్రిటిష్‌వారి నిజాయితీనిగాని, తాత్కాలిక ప్రభుత్వంగూడ లేకుండా ఉత్తచేతులతో తిరిగి వచ్చిన ఈ రాజకీయ చతురతనుగాని మేం ఎలానమ్మం?

పై ప్రశ్నలకు కాంగ్రెసు నాయకులనుంచి మాటిగా సమాధానం ఉండదు. నిజానికి ఈ ప్రశ్నలకువారికి జవాబులు లేవు. ప్రధానమైన సమస్యమాటిగా కనపడేది ఒక్కటే సంపూర్ణంగా నిరాకరించాల్సిన ఈ బ్రిటిష్ ప్లానును కాంగ్రెసు నాయకులు అమలు జరిపి చూద్దామని దిగుతున్నారు.

యిట్టి పరిస్థితులలో, తమ విధానాన్ని నమ్మించటానికి, ఈ క్రింది ముఖ్యవిషయాలను గురించి నాయకులు అనేక తికమకలు చేస్తారు.

1. అహింసయొక్క మహిమను గురించి పాట పాడుతూ, దౌర్జన్యంవల్ల ప్రమాదాన్ని గుప్పి గుప్పి చెప్తూ, శాంతియుతంగా బ్రిటిష్‌వారినుంచి ఎంతవరకు రాబట్టుకోడానికి అవకాశంవుందో, అంతవరకూ సాధించాం అంటారు అంతే ఒకమెట్టు తరువాత మరొక మెట్టుగా స్వరాజ్యాన్ని సాధించే పాత మితవాద ధోరణిలోకి వెళ్తుంది ఈ వాదన. కాని ఈ మితవాదుల ధోరణి నిరాకరించడం ఎప్పుడో జరిగింది.

(2) బ్రిటిష్ ప్లానును అంగీకరించే విషయాన్ని మసగు పరిచేందుకై, భారతదేశం చీలిపోకుండా ఐక్యతను రక్షించడానికై అంగీకరించామని నాయకులు చెప్పారు. అన్యమంగా 6 రాష్ట్రాలను జాతీయాలని లీగు వాదన కాని, న్యాయమైన పద్ధతిలో స్వయంనిర్ణయ హక్కును అంగీకరించడానికి కాంగ్రెసు చొరవతీసుకొని ముందుకురాలేదు. లీగు నాయకత్వం అది నేడే ప్రతిపత్తికైనా అంగీకరిస్తామని, బ్రిటిష్ సైన్యాలు ఉన్నా సరేనని. బ్రిటిష్‌వారితో వ్యాపారానికి గూడా సిద్ధమేనని బ్రిటిష్ ప్రభువులకు హామీ లిస్తూ బ్రిటిష్‌మంత్రులతో మంతనాలుచేశారు. లీగు నాయకులు బ్రిటిష్ మంత్రులలో మంతనాలు సాగిస్తే దాన్ని సాకుగా చేసుకొని కాంగ్రెసు నాయకులు భారతదేశ స్వాతంత్ర్యాన్ని వెనక్కు నెట్టడం ఎలా సమర్థనీయం అవుతుంది? బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యాన్ని సాధించుటలో లీగు, కాంగ్రెసు ఇద్దరూ వెనక్కు తగ్గారు.

బ్రిటిష్‌వారి మద్దతతో పాకిస్థాన్ సాధించాలని లీగు, బ్రిటిష్‌వారి మద్దతుతోనే భారతదేశ ఐక్యతను సాధించాలని కాంగ్రెసు, మంతనాలు సాగించారు. బ్రిటిష్‌వారి అండను చేరటానికి పోటీలు పడిద్దరూ వ్యవహరిస్తే వచ్చిన ఫలితం ఇది. ఇద్దరికిమీద నిర్ణయాలు ఇచ్చే యజమానులుగా బ్రిటిష్ మంత్రులు తయారైనారు.

బాధ్యతంతా అఖిలభారత కాంగ్రెస్ కమిటీదే

అఖిలభారత కాంగ్రెస్ కమిటీ వర్కింగు కమిటీని సరిగా నడపడం తన బాధ్యతగా గుర్తించాలి. బ్రిటిష్‌వారి ఉచ్చులో పడకుండా కాంగ్రెస్‌ను రక్షించాలి. అప్పుడే బ్రిటిష్‌వారి నుండి భారతస్వాతంత్ర్యాన్ని లాగుకోవాలో దారిచూపినట్లవుతుంది.

ఇంతవరకు కాంగ్రెసు నాయకత్వం అవలంబిస్తున్న రాజీ విధానాన్ని, విచ్ఛిన్నకరమయిన ఎత్తుగడలను [illegible] నిరాకరించాలని కోరినప్పుడే, అఖిలభారత కాంగ్రెస్, పై విధంగా పనిచేయగలదు. భారతదేశంలోని బలగాన్నంతా సమకూర్చాలి. బ్రిటిష్‌వారి "హృదయ పరివర్తనాన్ని" పొగడటం మానివేయాలని తీర్మానించాలి. ప్రజలను కార్యరంగంలో ప్రవేశించమని ప్రబోధించాలి. బ్రిటిష్ పరిపాలకులను వెళ్ళగొమ్మని ఆజ్ఞాపించి, అంతిమపోరాటానికి కార్యక్రమాన్నివ్వాలి

నేటి సమస్య చాలా తీవ్రమైనది, మన స్వతంత్ర సంస్థలలో పురాతనమైనదీ మహత్తరమైనది అయిన కాంగ్రెసు స్వతంత్ర పోరాటాన్ని నడుపుతుందా, లేక భారతస్వాతంత్ర్యాన్ని, స్వతంత్రోద్యమ భవిష్యత్తును విడనాడి, కాంగ్రెసు నాయకులు సామ్రాజ్యవాదుల ఉరిలో పడిపోతారా?

సర్వాధికారాలు ప్రజాపరిషత్తుకే

బ్రిటిషు నిర్మితమైన రాజ్యాంగ నిర్మాణసభ ప్రాతిపదికనే సవాలుచేయాలి. బ్రిటిషు ప్రణాళికను తుత్తునియలు చెయ్యాలి. ప్రజాపరిషత్తుకు సర్వాధికారాలు అప్పగించాలి కొలత భారత స్వతంత్ర్యాన్ని గుర్తించాలి. తద్వారా ఏర్పడిన నిర్మాణసంఘంచే యదార్థ కాంగ్రెస్ ప్రతినిధులు ప్రప్రథమంగా కోరవలసినవి స్వతంత్రం ఉదయించగలదు.

(1) వెంటనే సంపూర్ణ స్వతంత్రమును గుర్తించాలని బ్రిటిషు ప్రభుత్వాన్ని కోరాలి.

(2) ఆరునెలల్లో బ్రిటిష్‌సేనలు భారతదేశం విడిచివెళ్లాలి.

(3) రాజ్యాంగ నిర్మాణసభలోనికి సంస్థానాధీశుల ప్రవేశాన్ని [illegible] నిరాకరించి, ఎన్నుకొనబడిన ప్రతినిధులనే రానివ్వాలి

(4) స్వతంత్ర తాత్కాలిక ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించాలి.

(5) ఆరునెలల్లో స్టెర్లింగు నిల్వలను సైసల్ చెయ్యాలి

ఇలాంటి విధానాన్నవలంబిస్తే బ్రిటిష్ ప్రణాళికలోని గుట్టును ప్రపంచానికి బయటపెట్టవచ్చు. మన నిశ్చల లక్ష్యాన్ని అంగీకరించడమూ, మానటమూ అన్న స్పష్టమైన సమస్య ప్రాధాన్యత వహిస్తోంది. బ్రిటిష్‌వారు మన వాంఛను నిరాకరించ సాహసిస్తే దాని ఫలితాన్ని వారనుభవిస్తారు. అంతేకాని, మన అదృష్ట పరీక్షలుగా బ్రిటిష్‌వారు ప్రవర్తించడానికి అవకాశముండదు.

(మిగతా 4 వ పేజీలో)

బ్రిటిష్ ప్రణాళికను తోసిపుచ్చాలి
కేవలం తీవ్ర పదజాలంతోనే ప్రయోజనంలేదు

అఖిలభారత కాంగ్రెసు కమిటీలో అతివాదుల కర్తవ్యం

ఈ వారంలో అఖిలభారత కాంగ్రెసు కమిటీ బ్రిటిష్ మంత్రుల ప్రతిపాదనలను చర్చించి, ఒక అభిప్రాయం ప్రకటిస్తుంది.

ఈ ప్రతిపాదనలను అంగీకరించకూడదని గట్టిగా పోరాడవలసిన బాధ్యత, కాంగ్రెసు మితవాద నాయకుల రాజీవిధానాన్ని ఓడించవలసిన కర్తవ్యం, ఎక్కువగా కాంగ్రెసు సోషలిస్టులమీద, ఫార్వర్డ్‌బ్లాకుమీద పడింది. ఈ గ్రూపులు సామాన్యంగా అతివాద పక్షానికి చెందినవున్నట్లు భావింపబడుతోంది.

అయితే, యీ రెండు పక్షాలవారు నోటి మాటతో వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చునేమోగాని కొత్త రాజ్యాంగ చట్టం అమల్లోకి రాకుండా చూడటానికి 40 కోట్ల మంది భారతీయుల్ని సమీకరించగల ఒక కార్యక్రమం ఇవ్వగలుగుతారనిగాని, అందుకోసం అఖిలభారత కాంగ్రెస్ కమిటీలో తీవ్రంగా పోరాడగల్గుతారని గాని, ఆశించడానికి అవకాశం లేదు. నోటి మాటలతో వారు మితవాద నాయకుల ధోరణిని ఖండించుతూ, ఆచరణలో వారి మార్గాన్నే అవలంబించవచ్చు. త్వరలో విభేదాలను మరచిపోవచ్చు. గూడ.

పీపుల్స్ ఏజ్ సంపాదకీయం

కాంగ్రెసు సోషలిస్టు నాయకులు, ఫార్వర్డ్ బ్లాకు నాయకులు, బ్రిటిష్ ప్రభుత్వంతో ఎట్టి రాజీబేరాలు చేయకూడదని ప్రకటిస్తున్నారు. బ్రిటిష్ మంత్రుల ప్రణాళిక వట్టి బూటకమనీ దాన్ననుసరించి జరిగే రాజ్యాంగ నిర్మాణసభ ఎన్నికలలో తాము పాల్గొనమనీ, తెలియజేశారు. బ్రిటిష్ ప్రభుత్వంనుంచి అధికారం లాక్కోవడమే దేశభక్తుల కర్తవ్యమని వారు చెబుతున్నారు. అందుకు పోరాటం ప్రారంభించడమే సరియైన మార్గం అంటున్నారు.

మాటలకు - చేతలకుగల తేడా

కాని, వారి మాటలకూ - చేతలకూ ఎంతో తేడా ఉంది. గత కొద్దిమాసాలనుంచి బ్రహ్మాండమైన ప్రజా వెల్లువను మన దేశంలో చూస్తున్నాం. ఆజాద్ హింద్ విచారణ సందర్భంలోను, నావికాదళం తిరుగుబాటు సందర్భంలోను, ఆసేతు హిమాచల పర్యంతం అట్టుడికినట్టు ఉడికి పోయింది బ్రిటిష్ నిరంకుశ విధానాన్ని యావద్భారతదేశం ఖండిస్తూ ప్రదర్శనాలు చేసింది. అంతేకాదు కార్మికులలో అపూర్వమైన సమ్మె పోరాటాలు ప్రారంభమయాయి. యజమానులతో రాజీ బేరాలు పనికిరావని, కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లో, అతివాద శక్తులన్నీ యీ ప్రజా వెల్లువకు బలం చేకూర్చాలి. కాని, కాంగ్రెసు సోషలిస్టు నాయకులు ఈ ఉద్యమాలను సంఘటిత పరచడంగాని, నాయకత్వం వహించడంగాని, చేయలేదు.

పైగా, యీ ప్రజా వెల్లువలో చేరి సిద్ధాంతపరంగానున్న తమ అనుచర వర్గాన్ని అరికట్టారు. వారిలో కమ్యూనిస్టు వ్యతిరేక ద్వేషాన్ని నూరిపోశారు. ఈమధ్యనే జయప్రకాశనారాయణ, తాము ఏపార్టీతోనైనా కలిసి పనిచేస్తాముగాని కమ్యూనిస్టుపార్టీతో మాత్రం కలియమని ప్రకటించారు. దీనిఅర్థం, అతివాద పక్షాలన్నిటిలో పెద్దదైన కమ్యూనిస్టు పార్టీతో జయప్రకాశనారాయణ సహకారం చేయ నిరాకరిస్తున్నారు. అంటే, అనేక ప్రజా పోరాటాలకు దూరంగా ఉండదలచే జయప్రకాశనారాయణ ఫాసిస్టు ఎందువల్లనంటే, నేడు ప్రజాసామాన్యంలో బాహాటంగా కమ్యూనిస్టుల నాయకత్వంక్రింద పోరాడ గలుగుతున్నారు

రైల్వే సమ్మెను వ్యతిరేకించారు

ఈ మధ్యనలాగే అఖిలభారత రైల్వే సమ్మె సందర్భంలో కూడా గోచరించింది. సమ్మెను జయప్రకాశనారాయణ అరుణఅసఫ్‌ఆలీలు బలపరుస్తూ ఒక ప్రకటన చేసినప్పటికీ, ఆయన ముఖ్య అనుచరుడైన అశోక మెహతా రైల్వేకార్మికుల సమ్మెను వ్యతిరేకిస్తూ వచ్చాడు. రైల్వే యజమానులకు బలం చేకూర్చారు. కాంగ్రెసు మితవాద నాయకుల ధోరణినే ఆతడూ బలపరిచాడు.

కమ్యూనిస్టుల్ని అణచడం కోసం కాంగ్రెసు నాయకులు ప్రారంభించిన దండయాత్రను కాంగ్రెసు సోషలిస్టులు కూడా అనుసరించారు. కార్మికోద్యమాన్ని చీల్చడంకోసం మితవాద నాయకులు పోటీ సంఘాలు పెట్టి

(మిగతా 13 వ పేజీలో)

(3 వ పేజీ తరువాయి)

స్వయంనిర్ణయ హక్కును స్పష్టంగా ప్రకటించాలి

వెంటనే అధికార మప్పగించాలన్న పైవాని విషయంలో కాంగ్రెస్ లీగు పక్షాలవారి కార్యాన్ని అపేక్షించాలి. ప్రజా క్షేమమే ముఖ్యంగా పెట్టుకొని మనదేశంలో న్యాయంగా పరిపాలన సాగుతుందని వాగ్దానం చెయ్యాలి.

అన్ని మతాలకు, ముఖ్యంగా ముస్లిములకు, విశ్వాసం కలిగించడంకోసం, సంయుక్తపోరాటానికి సంయుక్త సంఘటనను నిర్మించడంకోసం, స్వయంనిర్ణయ హక్కును బేషరతుగా అంగీకరిస్తామని కాంగ్రెస్ ప్రకటించాలి. భారతదేశంలోని ప్రతి జాతీయ ప్రాంతమూ (ఆంధ్ర, బెంగాల్, పంజాబు, సరిహద్దు తమిళ మొదలైనవి) న్యాయంగా ఏర్పడిన సరిహద్దులమధ్య విడిపోయే హక్కునుగూడ గుర్తించాలి. ఇలా కాంగ్రెస్ ప్రకటించినప్పుడు బ్రిటిష్ వారిపై ఆధారపడుతున్న తమ నాయకుల ఎత్తుగడలను ముస్లిం ప్రజానీకం అర్థంచేసుకోగలుగుతారు. లీగు నాయకులు ఎంత విరోధించినా ముస్లిం ప్రజానీకం అప్పుడే కాంగ్రెసుతో సహకారంచేయగలదు.

ఇలా స్వయంనిర్ణయహక్కును అంగీకరించడంతోపాటు, జమీందారీ విధానాన్ని, అధికతారాలు తీయడాన్ని నిర్మూలించేందుకు కాంగ్రెసు మంత్రివర్గాలు కార్యక్రమాన్ని అవలంభిస్తే సామాన్య ముస్లిం ప్రజలను ఉత్సాహపరచగలదు. అంతేకాక కాంగ్రెసులోని హిందూ ధనికతత్వంపై వారికున్న అనుమానాలు తీరిపోగలవు. అప్పుడు లీగులోనే ఉన్న ముస్లిం జమీందారీ నాయకత్వం కూడా ఐక్యతను అటంకపరచని పరిస్థితి ఏర్పడుతుంది. సామాన్య ముస్లిం ప్రజ ఇప్పటికీ, మూర్‌లాంటి వారిని త్రోసిపుచ్చాలని కోరేముందు కాంగ్రెసు మంది తాతా బిర్లాలను తొలగించి వెయ్యాలి. పెట్టుబడిదారులూ అఖండ హిందూ స్థానమూ అన్న వివాదమే మనల నేడు ఎదుర్కొంటున్న పెద్ద ప్రధానసమస్య. ఈ వివాదం మూలంగానే బ్రిటిష్‌వారిన్నాళ్ళు మనదేశాన్ని పీ గలుగుతున్నారు. దీనిని కాంగ్రెస్ ప్రజాతంత్ర పద్ధతిలో పరిష్కరించాలి లేకుంటే బ్రిటిష్‌వారు తమవిచ్ఛిన్న పద్ధతికి దీనిని వినియోగించుకుంటారు.

హిందూ ముస్లిం ప్రజా సామాన్యం యొక్క ఆర్థిక పునర్నిర్మాణాన్ని ప్రజాతంత్ర పద్ధతితో చేస్తామని కాంగ్రెస్ అలా కూడా చేయగలగాలి. అప్పుడు దారిద్ర్య నిర్మూలనానికి వారి అజ్ఞాన వినాశనానికి పెద్ద ప్రణాళికలు నిర్మించాలంటే స్థానింగ మొదలైన కాళులను యూనియన్ చేతులో ఉంచడం అవసరమని కాంగ్రెస్ న్యాయంగా వాదించ వీలవుతుంది.

ప్రజాపోరాటాలను బలపరచాలి

సామ్రాజ్యవాదుల పాలనకు వారి దుర్భర పీడనకు వ్యతిరేకంగా అంతిమ పోరాటానికి ప్రజలు సిద్ధమైఉన్న తరుణంలో, సామ్రాజ్యవాదుల విచ్ఛిన్నకర దుష్ట ప్రణాళికతో రాజీపడటానికి కాంగ్రెస్ నాయకత్వం సంసిద్ధమవుతున్నది.

భారత ప్రజల ఆవేశం ప్రవర్ధమాన మవుతున్నట్లు, ఇటీవల కొన్ని సంఘటనలు సూచిస్తున్నవి. ఆజాద్ హిందఫౌజు సమ్మెలు, నావికుల తిరుగుబాటు, పోలీసు మిలటరీ ఉద్యోగుల సమ్మెలు వేలకొలదిగా కార్మికులను కదిలించి దేశమంతటా ఉప్పొంగుతున్న సమ్మెల ఒరవడి, జమీందారీ విధానంపై రైతులు నడుపుతున్న ఉద్యమాలూ, సంస్థాన ప్రజల్లోని అసంతృప్తి బ్రహ్మాండంగా పెల్లుబికి కాశ్మీరంలాంటి చోట ప్రజలందరూ తిరుగుబాటు చేస్తుండడమూ ఇవన్నీ మహత్తరంగా ప్రజానీకం ఉద్యమోన్ముఖ మవుతున్నదని చాటుతున్నవి. కాంగ్రెస్ వీనిని ఐక్యపరచాలని తలంచితే, మన ప్రజల శక్తి అంతా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి ఆయత్త పరచవచ్చునని స్పష్టమవుతున్నది. కాని, అలాచేయకుండా, సామ్రాజ్య వాదంతో రాజీపడాలన్న ఉద్దేశంతో కాంగ్రెసు నాయకత్వం ప్రజాఉద్యమాలను, పోరాటాలను నిరుత్సాహ పరుస్తున్నది.

పెద్దపెట్టున ఆరంభమవుతున్న సంస్థాన ప్రజాఉద్యమాలను కాంగ్రెస్ నిరుత్సాహ పరచడంవల్ల, తమనిరంకుశపాలన యథావిధిగానే సాగుతుందిలెమ్మని సంస్థానాధిపతులు హాయిగా ఉంటున్నారు.

సామాన్యంగా, కాంగ్రెస్ మంత్రులు రైతు కార్మికుల ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూండడం మూలాన, ధనికులలో ధైర్యం, ప్రజల్లో నిస్పృహా ఏర్పడుతున్నవి.

సామ్రాజ్యవాదాన్ని సవాలు చేసేందుకు సాహసంగా నిల్చిస్తున్న ఈశక్తులన్నింటినీ ఏకైకపోరాటంలో సంఘటిత పరచాలంటే, పై పోకడలన్నీ తక్షణం ఆగిపోవాలి.

ప్రజాప్రాతినిధ్యానికై, బాధ్యతాయుత ప్రభుత్వానికై, స్వయంనిర్ణయ హక్కుకై బయలుదేరిన ప్రతిసంస్థాన ప్రజాఉద్యమానికి కాంగ్రెస్ కాయకష్టులా సాయపడాలి.

సంస్థాన ప్రజాఉద్యమాలు త్వరత్వరగా అభివృద్ధిచెందడంవల్ల మన ఉద్యమం విశాలవంతంగా శక్తివంతంగా అవుతుంది. అంతేకాక, బ్రిటిష్ ప్రణాళికకు ఆధారభూతమైన మూలస్తంభాన్ని పడగొట్టగలదు.

అలాగే తమ తాత్కాలిక వాంఛలకై రైతులు, కార్మికులు జరిపే పోరాటాలను ప్రోత్సహించాలి. వారి పోరాటాలను అణచడంలో కాంగ్రెసు మంత్రులు భాగస్వాములు కారాదు. ప్రజావాంఛలకై జరిగే ప్రజల పోరాటను బలపరచాలి.

అంతేకాక, కార్మికులకు జీవితపరిమాణాన్ని బాగుపరిచేందుకు పనివసతులు కల్పించేందుకు అవసరమైన కార్యక్రమాన్ని అవలంబించాలి. జమీందారీ విధానానికి విరుద్ధంగా నడిచే రైతు పోరాటాలకు సాయపడాలి. బంజరు భూములను రైతులకివ్వాలి. జలాధారవసతులను కల్పించాలి. రైతుల అప్పులన్నిటికి "మారటోరియం" ప్రకటించాలి.

ఇలాంటి విధానంద్వారా రైతులను, కార్మికులను సామాన్య ప్రజలను సంఘటితపరచి బ్రిటిషు ప్రణాళికకు వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటంలో ఐక్యపరచగలం.

రాజీ వ్యతిరేక విధానం

బ్రిటిష్ ప్రణాళికకు విరుద్ధంగా పోరాడడం ప్రజాఉద్యమాలను బలపరచడం వీనిలో ప్రధాన బాధ్యత అతివాదులపై ఉంది. అతివాదులు రాజీని వ్యతిరేకిస్తారు. బ్రిటిష్ మాటలు ప్లానును వారెరుగుదురు. ప్రజల్లో చెలరేగుతున్న ఆవేశం వారికి తెలుసు. దేశ గౌరవాన్ని రక్షించే విధానంకోసం మాట్లాడేందుకు పోరాడేందుకు తగినవ్యక్తమైనభావాలను ధైర్యాన్ని అతివాదులు సమకూర్చుకోగలరా? ప్రజా తంత్ర సూత్రాలపై ఆధారపడిన పైవిధానంతో మన స్వాతంత్ర్యోద్యమంలోని మూడవ దశకు కర్తలుగా వీరు పరిణమించగలరా?

నిరాఘాటంగా బ్రిటిష్ ప్రణాళికను నిరాకరించమని వారు చెప్పాలి. ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాలి. స్వయంనిర్ణయ హక్కును స్పష్టంగా అంగీకరించాలి. అలా చేసినప్పుడే అతివాద శక్తులు రాజీ విధానాన్ని, విచ్ఛిన్న ధోరణిని ఎదుర్కొని దేశ గౌరవాన్ని కాపాడగలవు.

మీరూరకేండి నాయకులపై విశ్వాసముంచండి అని ప్రజలకు చెప్పే ప్రస్తుత విధానం ఆగిపోవాలి. తమ సమస్యలపై తమ జీవన పదనుకోసం ప్రజలే పోరాటాలు సాగించమని కోరాలి. మన ప్రజల శక్తి సంతటిని వినియోగించుకోవాలి. అప్పుడే అంతిమ పోరాటానికి సన్నాహం న్యాయమైన గట్టి పునాదులపై సాగగలదు.

మున్నెన్నడూ రాని ఘోరప్రమాదం నేడు మన స్వతంత్రోద్యమాన్ని ఎదుర్కొంటున్నది. దీన్ని తప్పించాలి. తమ రాజీవిధానాన్ని నాయకులు ప్రకటించకుండా అరికట్టాలి.

స్వతంత్రోద్యమానికిది మహదవకాశం. ఇప్పుడు మనం స్వతంత్రాన్ని సంపాదించి మన ప్రజలకు సుఖమయ భవిష్యత్తును నిర్మించాలి.

ఆత్మ గౌరవమా - పరాభవమా
స్వతంత్రమా - దాస్యమా
సౌఖ్యమా - బాధలా
పోరాటమా - శరణపడమా

ఏదో తేల్చుకోవాలి.

కాంగ్రెస్ తప్పటడుగువేస్తే, దేశానికి విపరీతనష్టం ప్రాప్తిస్తుంది. సరైన మార్గమవలంబిస్తే స్వతంత్ర సౌఖ్యాలకు మార్గమేర్పడుతుంది.

బ్రిటిష మంత్రుల అవార్డుక్రింద ఏర్పడే
రాజ్యాంగ నిర్మాణసభ ఎలా వుంటుంది?

కంభంపాటి సత్యనారాయణ
[జూనియర్]

బ్రిటిష్ మంత్రుల అవార్డు ప్రకారం ఏర్పడే రాజ్యాంగ నిర్మాణసభలో ఏం జరగబోతోంది?

సామాన్యంగా అందర్నీ ఎదుర్కొంటున్న ప్రశ్న ఇది

అసలు ఈసభ ఎలా ఏర్పడబోతున్నదీ, ఏయే ప్రాంతాలనుంచి, ఎవరెవరు, ఎంతెంత మంది ఈ సభకు ప్రతినిధులుగా వస్తారో చూస్తే, ఈ రాజ్యాంగ నిర్మాణసభయొక్క గుట్టు తెలిసిపోతుంది.

మంత్రుల అవార్డు ప్రకారం :

(1) ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో సభ్యులుగా ఉన్నవారే రాజ్యాంగ నిర్మాణసభకు ప్రతినిధులను ఎన్నుకుంటారు.

(2) శాసనసభా సభ్యులందరూ కలిసి ఎన్నుకోటంకాదు. ముస్లిం శాసనసభాసభ్యులు ముస్లిం ప్రతినిధులను, పంజాబులో సిక్కు శాసనసభ్యులు సిక్కు ప్రతినిధులను, ఇతర మతాలకు చెందిన శాసనసభ్యులందరూ (హిందూ, షెడ్యూలుకాస్టు, క్రిస్టియన్, ఆంగ్లోఇండియన్, యూరపియన్) కలిసి ఇతర ప్రతినిధులను ఎన్నుకుంటారు.

(3) ప్రతినిధుల సంఖ్య: 10 లక్షల జనాభాకు ఒక ప్రతినిధి చొప్పున రాజ్యాంగ నిర్మాణసభకు ఎన్నుకోబడాలి. ఉదాహరణకు బెంగాలులోగల 3 కోట్ల 60 లక్షల ముస్లింల తరఫున 36 మంది ప్రతినిధులను బెంగాల్ శాసనసభలోని ముస్లింసభ్యులు ఎన్నుకోవాలి పంజాబులోఉన్న 40 లక్షల సిక్కుల తరఫున రాజ్యాంగ నిర్మాణసభకు 4 గురు సిక్కు ప్రతినిధులను పంజాబు శాసనసభలోని సిక్కు సభ్యులు ఎన్నుకోవాలి.

అయితే, ముస్లిములు, సిక్కులు, తప్ప మిగతా జాతులకు కులాలకు చెందిన శాసనసభ్యులంతా కలిసి, వారి మొత్తం జనాభాలో 10 లక్షలమందికి ఒకరు చొప్పున ప్రతినిధుల్ని ఎన్నుకోవాలి.

ఈ విధంగా మొత్తం ప్రతినిధులసంఖ్యను నిర్ణయించేటందుకు జనాభాను ఆధారంగా తీసుకొని 10 లక్షలకు ఒకరని చెప్పినా, ప్రతినిధుల్ని సూటిగా ఎన్నుకొనేహక్కు ప్రజలకులేదని, శాసనసభలలో వివిధమతాలవారు వారివారి సంఖ్యాబలాన్ని బట్టిరాజ్యాంగనిర్మాణసభకు ప్రతినిధుల్ని ఎన్నుకోవాలని, గుర్తించవలసివుంటుందని ఈఎత్తుగడద్వారా రాజ్యాంగ నిర్మాణసభలోకి యూరపియన్ల ప్రవేశం జరుగుతుందని కూడా గుర్తించాలి.

ఉదాహరణకు: 1935 రాజ్యాంగ చట్టం ప్రకారం జనాభానుబట్టి శాసనసభ్యుల సంఖ్య నిర్ణయం జరుగలేదు. తత్ఫలితంగా, నేడు బెంగాల్ శాసనసభలో వారి సంఖ్య 25. అప్పుడు యీ 25 మందికి రాజ్యాంగ నిర్మాణసభకు ఎన్నికలలో 5గురిని పంపుకునేహక్కు ఏర్పడుతోంది.

ఎన్నిక విధానం

రాజ్యాంగ నిర్మాణసభకు ప్రతినిధుల్ని ఎన్నుకునే విధానం ఎలా ఉంటుందో చూదాం. శాసనసభలో మెజారిటీగా ఉండే పక్షమే ప్రతినిధులందరినీ ఎన్నుకొనడానికి వీలులేదు. బెంగాల్ శాసనసభలో నేడు జనరల్ సీట్లు 128 ఇందులో 103 సీట్లుగల ఒక మెజారిటీ గ్రూపు రాజ్యాంగనిర్మాణసభకు వారు ఎన్నుకోవలసిన 27 మందిని ఎన్నుకోటానికి వీలులేదు.

దామాషా ఓటింగుపద్ధతి సింగిల్ ట్రాన్స్ఫరబుల్ వోటు మాత్రం క్రింద జరగాలి. మెజారిటీనిబట్టి కాదు అంటే ప్రతి ఎం. ఎల్. ఏ కు ఒక వోటు ఉంటుంది. ఈ పద్ధతి క్రింద బెంగాల్ ఉదాహరణ తీసుకుంటే 128 శాసనసభ్యులు కలిసి 27 గురును రాజ్యాంగ నిర్మాణసభకు ఎన్నుకోవాలంటే; 5 వోట్లు సంపాదించగలవారెవరైనా రాజ్యాంగ నిర్మాణసభకు ఎన్నుకోబడవచ్చు. అంటే బెంగాల్ శాసనసభలోని 25 గురు యూరపియన్ సభ్యులు కలిసి 5 గురు ప్రతినిధులను రాజ్యాంగ నిర్మాణసభకు పంపుకో వచ్చునన్న మాట.

దామాషా ఓటింగుపద్ధతి సింగిల్ ట్రాన్స్ఫరబుల్ వోటు అత్యుత్తమమైన ఎన్నికల విధానమైనప్పటికి, ఇండియాలో దీన్ని దుర్వినియోగ పరచి యూరపియన్లను రాజ్యాంగ నిర్మాణసభలోకి తీసుకురావటానికి బ్రిటిష్ మంత్రులు వినియోగ పరుస్తున్నారు. ఈమధ్య యూరపియన్‌గ్రూపు నాయకుడు ఒక ప్రకటన చేస్తూ తాము యూరోపియన్ ప్రతినిధినినిలబెట్టమనీ కాని తమచెప్పుచేతలలో ఉండే అభ్యర్థులకు వోటుచేస్తామనీ చెప్పారు.

ఈ విధంగా వివిధరాష్ట్ర శాసనసభల నుంచి ఎన్నుకోబడిన ప్రతినిధులందరూ కలిసి రాజ్యాంగ నిర్మాణసభగా ఏర్పడి ఒకేఒక సమావేశం జరుపుతారు. అందులో చైర్మన్‌ను ఇతర ఆఫీసర్లను ఎన్నుకొని, మైనారిటీల సలహా సంఘాన్ని ఏర్పరుస్తారు. వెంటనే రాజ్యాంగ నిర్మాణ సభ్యులంతా 3 భాగాలుగా విడిపోయి వారివారి ప్రాంతాల రాజ్యాంగ నిర్మాణాన్నిగురించి చర్చించి చట్టాలను తయారుచేస్తారు.

మొదటిగ్రూపు : మద్రాసు, బొంబాయి, మధ్యరాష్ట్రాలు, సంయుక్త రాష్ట్రాలు, బీహారు ఒరిస్సా.

రెండవగ్రూపు : బెంగాలు, అస్సాం.

మూడవగ్రూపు : పంజాబు, వాయవ్య సరిహద్దురాష్ట్రం, సింధు, బెలూచిస్థానం.

పై మూడు ప్రాంతాలకు వేరు వేరుగా రాజ్యాంగచట్టాలు తయారుచేసిన తర్వాత, అందరు ప్రతినిధులూ, ఈమారు సంస్థానాల ప్రతినిధులతోకూడా కలిసి సమావేశమయి అఖిలభారత రాజ్యాంగ చట్టాన్ని తయారు చేయుటకు పూనుకుంటారు.

అఖిలభారత రాజ్యాంగ నిర్మాణసభలో బ్రిటిష్ ఇండియానుంచి 296 గురు సంస్థానాలనుంచి 93 గ్గురు మొత్తం 389 మంది సభ్యులుంటారు.

సంస్థానాలనుంచి వచ్చేది ప్రజా ప్రతినిధులు కారు.

రాజకీయపక్షాల బలాబలాలు

ఒక బ్రిటిష్ ఇండియానుంచి వచ్చే 296లో రాజకీయపక్షాల ప్రకారం ప్రాతినిధ్యం ఈ క్రిందివిధంగా ఉంటుంది

కాంగ్రెసు	192
ముస్లింలీగు	70
ఇతర ముస్లింలు	8
ఇతరులు	14
యూరపియన్లు	11
బెలూచిస్తాన్	1
	296

అందువల్ల సంస్థానాల నుంచి వచ్చే 93 గురు యూరపియన్లు 11 గురు కలిసి కాంగ్రెసు లీగుల మధ్యచేరి మొత్తం రాజ్యాంగ విషయంలో ఒక బాలెన్సింగ్ గ్రూపుగా నాటకం ఆడటానికి వీలుంటుంది :

బ్రిటిష్ ఇండియా లో వివిధ రాష్ట్రాలనుంచి రాజ్యాంగ నిర్మాణసభకు ప్రాతినిధ్యం

రాష్ట్రం	జనరల్	ముస్లిం	సిక్కు	మొత్తం
ఎ. గ్రూపు రాష్ట్రాలు				
మద్రాను	45	4	—	49
బొంబాయి	19	2	—	21
సంయుక్త రాష్ట్రాలు	47	8	—	55
బీహారు	31	5	—	35
మధ్యరాష్ట్రాలు	16	1	—	17
ఒరిస్సా	9	0	—	9
అజ్మీరు కూర్గు ఢిల్లీ	3	—	—	3
పంజాబ్	8	16	4	28
బి. గ్రూపు రాష్ట్రాలు				
సరిహద్దు రాష్ట్రం	—	3	—	3
సింధు	—	1	—	1
సి. గ్రూపు రాష్ట్రాలు				
బెలూచిస్తాన్	1	3	—	4
బెంగాలు	27	33	—	60
అస్సామ్	7	3	—	10
	213	79	4	296

మొదటి గ్రూపు

మద్రాసు, బొంబాయి, సంయుక్తరాష్ట్రాలు, బీహారు, మధ్య రాష్ట్రాలు, ఒరిస్సా—వీటితో బాటు కూర్గు, అజ్మీర్ మార్వార్, ఢిల్లీ కూడా కలుపుతారు.

ఈ గ్రూపులో ప్రాతినిధ్యం ఇలాఉంటుంది:

కాంగ్రెసు	156
లీగు	17
లీగుకు చెందని ముస్లింలు	3
యూరపియన్లు	4
ఇతరులు	10
	190

ఇందులో కాంగ్రెసుకే అత్యధిక బలం ఉంటుంది.

రెండవ గ్రూపు

బెంగాల్, అస్సాము ప్రస్తుత సూచనలను బట్టి, ప్రాతినిధ్యం ఈ క్రింది విధంగా ఉంటుంది:

ముస్లింలీగు	35
లీగుకు చెందని ముస్లిములు	1
కాంగ్రెసు	24
యూరపియన్లు	7
ఇతరులు	3
	70

ఇందులో, జ్యూట్‌మిల్లు యజమానులైన యూరపియన్లకు మంచికీలకస్థానం ఉంటుంది వారు కలిస్తేనే లీగుతో సమానపోటీ సాధ్య పడుతుంది. బెంగాల్ అస్సాం రాజ్యాంగ భవిష్యత్తు వారిచేతుల్లో ఉంది.

మూడవ గ్రూపు

పంజాబు, సరిహద్దురాష్ట్రం, సింధు వీటితో బెలూచిస్థానం ప్రతినిధి గూడా ఉంటాడు. (ఈబెలూచి ప్రతినిధి ఎన్నుకోబడతాడో లేక నామినేట్ చేయబడతాడో ఇంకా తేలలేదు)

మొత్తం ఈ గ్రూపు ప్రాతినిధ్యం ఇలా ఉంటుంది:

ముస్లింలీగు	18
ఇతర ముస్లింలు	2
కాంగ్రెసు	12
అకాలీ	3
బెలూచీ	1
మొత్తం	36

బెలూచీ ప్రతినిధి, అకాలీలు కలిసి 4 గురూ రెండు పెద్ద గ్రూపుల మధ్య బాలెన్సింగ్ గ్రూపుగ తయారుకావటానికవకాశాలున్నవి. యూనియనిస్టులు, సరిహద్దు గ్రూపు కాంగ్రెసుతో కలిస్తే, కాంగ్రెసు - లీగులమధ్య బెలూచీ, అకాలీ 4 గురు ప్రతినిధులు కీలక స్థానాన్ని ఆక్రమిస్తారు.

రాజ్యాంగ నిర్మాణ సభకు
మద్రాసు నుంచి వెళ్లేవారు

రాజ్యాంగ నిర్మాణసభకు మద్రాసు శాసనసభనుంచి కాంగ్రెసు, లీగుల తరఫున ఈ క్రిందివారు సభ్యులుగా ఎంచబడతారు.

కాంగ్రెసు

(1) రాజాజీ, (2) పట్టాభి, (3) గోపాలస్వామి అయ్యంగారు, (4) సర్ అల్లాడి, (5) బి. శివరావు, (6) కె. సంతానం, (7) కమలాదేవి చటోపాధ్యాయ (8) అమ్ముస్వామినాధన్.

వీరుగాక ఇద్దరు ఇండియన్ క్రైస్తవులకు, ఒక ఆంగ్లో ఇండియన్‌కు కూడా కాంగ్రెస్ తరపున స్థానం యిస్తారు.

లీగ్

(1) బి. పోకర్, (2) మహమ్మద్ ఇబ్రహీం, (3) మహబూబ్ ఆలీబేగ్, (4) అబ్దుల్ సత్తార్.

బడబానలం

నార్ల చిరంజీవి

అది కాశ్మీర ప్రజా గర్వం
విదలించిన బడబానలం
రాజుల రక్తచరిత్రకు
రచించిన భరత వాక్యం!

★

కవిరాజుల స్వప్నంలో
కవితా భూతలస్వర్గం
విరంతుల నటరాజుల
నర్తించిన శృంగార వేదిక!
ఆ నందన వన వాటికలో
ఆక్రోశించే విరుసేవకులు
ఆ శ్మశాన వాటికలో
ఆగర్భ శ్రీమంతులు!
దరిద్రులను కాల్చుకు తినే
ధనవంతుల కేళీగృహం
తలవిలిచి యే దయ్యాలో
తల విరబోసిన శ్మశానం
రాజెవరో? రైతెవరో?
ఏ జాతిని అమ్మేసినదో
రక్తపిపాసుల వాలన
దిక్కార్పితుల వేదన
హిందూ ముస్లిమ్ నెత్తుటిలో
హిమాలయం మునుగుతోంది
ప్రేమపుష్పాల శవాలతో
శీలంచచ్చి కుళ్లుతోంది
గ్రాన్నైట్టుబరిలో విరిసిన
కుంకుమతోటి శ్రీనగరం
చరిత్రకారుల దృష్టిలో
కారని చారిత్రక సత్యం!

★

అది కాశ్మీర ప్రజాగర్వం
విదలించిన బడబానలం
రాజుల రక్తచరిత్రకు
రచించిన భరతవాక్యం

కాశ్మీరు ప్రజానాయకుడు

షేక్ అబ్దుల్లా జీవిత చరిత్ర

వాసిరెడ్డి భాస్కరరావు

మన విశాల భారతదేశంలో మూడో వంతు భూభాగం స్వదేశ సంస్థానాధీశ్వరుల స్వాధీనంలో ఉంది. కాశ్మీర సంస్థానం భారతదేశంలో ఉన్న అన్ని సంస్థానాల కంటె వైశాల్యంలో పెద్దది. కన్నుల పండువుగా ప్రకృతి సౌందర్యంతో కళకళలాడుతూ ఉంటే ఆ కాశ్మీరు దేశప్రజల జీవితం నేటి సంస్థానాధిపతి రాజాల పరిపాలనలో నరక తుల్యంగా మారింది. సంస్థానాల చరిత్రలో ఇంతవరకు కనివిని ఎరుగని బ్రహ్మాండమైన ప్రజాపోరాటం నేడు కాశ్మీరులో జరుగుతూ ఉంది. ఈ ప్రజాఉద్యమానికి నేత్రుత్వ నాయకుడు షేర్ కాశ్మీర్ (కాశ్మీరు సింహం) షేక్ అబ్దుల్లా

బాల్యం - చదువు

శ్రీనగర్ (కాశ్మీరు రాజధాని) పట్టణానికి సమీపంగానున్న సౌరా అనే గ్రామంలో అబ్దుల్లా 1905 డిసెంబరు 5 వ తేదీన జన్మించాడు. చిన్న పిల్లవాడి ఒక మహ్మదీయ మతగురువు దగ్గిర ఖురాన్ పాఠం చదువుతూ ఉండేవాడు. ప్రైమరీ స్కూల్లో చేరి రెండవ తరగతివరకు చదివాడు. "వచ్చినచదువు చాల్లే గాని అబ్బాయి ఇక పనిచేస్కో" అని నూని చేతికిచ్చాడు పెద్దన్న 'కాశ్మీరు' కాలువాలు తయారుచేయడానికి. కాని అబ్దుల్లా చిన్నన్న అందుకు అంగీకరించలేదు. తమ్ముడికి చదువుచెప్పించాలని పట్టుబట్టాడు. ప్రైమరీ చదువు తర్వాత హైస్కూలు చదువుకూడా పూర్తి అయింది. శ్రీ ప్రతాప కాలేజీలో చేరాడు కాలేజీకి ఇంటికి దూరం 12 మైళ్ళ దూరం. ప్రతి రోజూ 12 మైళ్లు నడిచి కాలేజీకి వెళ్తూ ఉండేవాడు. కాయకూరా ముందు ఒక డాక్టరు అవ్వాలి అనే ఉద్దేశంతో సైన్సుగ్రూపు తీసుకున్నాడు. మధ్య మధ్య ఎన్ని ఆటంకాలు కలిగినా యమ్. యస్. సి. (అలీఘర్ యూనివర్సిటీ) పూర్తిచేశాడు.

రాజకీయాల్లోకి

గాంధీజీ వందేశం దేశం నలుమూలలా మారుమోగుతూవున్న రోజులవి. స్వరాజ్య పోరాటం విరామములేకుండా ఉరవళ్లు పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగిపోతూవుంది. ఆ సత్యాగ్రహ సమరశంఖారావం బ్రిటిష్ ఇండియాసరిహద్దుల్నిదాటి సంస్థానాల్లోకూడా ప్రతిధ్వనించింది.

అబ్దుల్లా హృదయంలోకూడా ఆ స్వాతంత్ర్య జ్యోతి ప్రకాశించింది. తన సోదర కాశ్మీర ప్రజలు పడుతూవున్న కడగండ్లు కండ్లకు గట్టినట్లు కన్పించాయి. ఉద్యోగం ఆశ వదులుకున్నాడు. ప్రజాసేవే తన జీవిత పరమావధి అనుకున్నాడు. ప్రజల అసంతృప్తిని విస్తూ ఉన్న సమస్యలు వివారణకావాల్ని చిత్రిస్తూ రాజాగారి సముఖానికి అర్జీలు పంపాలని తలపెట్టాడు. కాని ఆ కాగితాలు బుట్ట దాఖలు అయ్యాయి. "అధికార రోగస్థాని ఐదింతరక చెవిలో" ముందు మొరపెట్టుకోవడం వృధాకార్యం అనుకున్నాడు. ప్రజల్లోనే పూర్తిగా ప్రచారంచేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంకోసం "కాశ్మీర్ ముసల్మాన్" అనే పత్రికను స్థాపించాడు

ప్రభుత్వం వెంటనే ఆ పత్రికను నిషేధించింది మరో పత్రికను ఆరంభిస్తే దానికి కూడా అదేగతి పట్టింది

శ్రీనగరులోనే ఉండి రాజకీయరంగంలో పనిచేయాలి అనుకున్నాడు అబ్దుల్లా. కాని అందుకు అతని ఆర్థికపరిస్థితులు అనుకూలంగా లేవు. అందువల్ల శ్రీనగరులోనే సైన్సు టీచరుగా కొన్నాళ్లు పనిచేశాడు. టీచరుగా పనిచేస్తూనే ప్రజాఉద్యమంలో కూడా పాల్గొంటూ ఉండేవాడు. ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి అబ్దుల్లాను శ్రీనగరుకు దూరంగా మరో స్కూలుకు మార్చింది. అందుకు అబ్దుల్లా అంగీకరించలేదు అంతటితో ఆ ఉద్యోగానికి ఒక సలాం గొట్టి బైటపడ్డాడు.

ప్రజా ఉద్యమం

సంస్థానాధికారుల నిరంకుశ ప్రవర్తన రోజురోజుకు శ్రుతిమించింది. ప్రభుత్వ విధానాన్ని విరసిస్తూ అనేక పబ్లిక్ సమావేశాలు జరిగాయి. ఒక ప్రజాసేవకుణ్ణి అరెస్టుచేసి బంధించడంవల్ల సంస్థానమంతటా తీవ్రమైన ఆందోళన బయలుదేరింది. ప్రభుత్వం "మార్షల్ లా"ను అమల్లో పెట్టింది. ప్రజలు దుకాణాలు మూసివేశారు. ప్రభుత్వం కాల్పులు సాగించింది. వందలకొలది ప్రజలు బలి అయిపోయ్యారు. అబ్దుల్లాను 1931 లోరెండు సార్లు 1932 లో ఒకసారి ప్రభుత్వం జైలు శిక్ష విధించింది

జైలునుంచి విడుదలై బైటికివచ్చిన వెంటనే అబ్దుల్లా 1932 అక్టోబరులో "కాశ్మీరు మహమ్మదీయ మహాసభను" స్థాపించాడు. ఇది కేవలం మహమ్మదీయ మహాసభ అయినా వివిధమతాలకు చెందిన ప్రజలందరి యోగక్షేమాల్ని దృష్టిలోపెట్టుకొనేపనిచేసింది.

ప్రజాందోళన ఫలితంగా ప్రభుత్వం 1934 లో ఒక నూతన రాజ్యాంగ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈచట్టం ఒక పచ్చిబూటకం. ఇందులో ప్రజాసామాన్యానికి ఏమాత్రం హక్కులులేవు. (దీన్నిగురించిన వివరాలు ఇదివరకే ప్రజాశక్తిలో ప్రకటించబడ్డాయి).

షేక్ అబ్దుల్లా నాయకత్వాన ప్రజా ఉద్యమం వేరూని బ్రహ్మాండంగా బలపడింది 1938 మేలో మళ్ళీ ప్రభుత్వం అబ్దుల్లాను అరెస్టుచేసి జైల్లో పెట్టించి.

1932 లో స్థాపించబడిన మహమ్మదీయ మహాసభే 1939 లో కాశ్మీరు జాతీయ మహాసభగా మార్చబడింది.

"కాశ్మీరసింహం" అబ్దుల్లా నాయకత్వాన కాశ్మీరు జాతీయమహాసభ నేతృత్వ చరిత్రాత్మకమైన పోరాటం నడుపుతూవుంది. సంస్థానచరిత్రలో ఇది ఒక అపూర్వఘట్టం (కాశ్మీరు పోరాటాన్నిగురించి ఒక ప్రత్యేక పుస్తకమే అచ్చుఅవుతోంది. వివరాలు అందులో తెలిస్తాయి.)

అబ్దుల్లాను గురించి నెహ్రూ ఈవిధంగా చెప్పాడు.

"షేక్ అబ్దుల్లాను కాశ్మీరులో ఇంతింతా ఆరాధిస్తూ ఉంటారు. అబ్దుల్లాను గురించి అక్కడి ప్రజలు అనేక చిత్రవిచిత్రమైన కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ "కాశ్మీరసింహం" మీద ఎన్నో పద్యాలు అల్లారు. ఎన్నో పాటలు రాశారు. అబ్దుల్లా నాకు అత్యంత ప్రియమిత్రుడు. అతనివల్ల కోటి అమూల్యములు. కాశ్మీరు స్త్రీలు పాడే పెండ్లిపాటల్లో అదొకటి.

"కాశ్మీరకేసరి తలపై కిరీటమూ, అమహాత్ముడె మాకు అర్మలిగా"



గ్రంథావలోకనం

ప్రేమచందు కథలు

అనువాదం. దిగవల్లి శేషగిరిరావు
85 పేజీలు : వెల 1—0—0

రసమయ

(కథల సంపుటి)
మూలం శ్రీ ప్రభాతకుమారముఖోపాధ్యాయ
అనువాదం : శ్రీ దిగవల్లి శేషగిరిరావు
130 పేజీలు : వెల 1—4—0

పబ్లిషర్సు :
అరుణ ప్రచురణలు: వెరైటీ ఏజన్సీ, బెజవాడ.

మొదటి పుస్తకంలో సుప్రసిద్ధ హిందీ రచయిత ప్రేమచంద్ గారివి 6 కథలున్నాయి "ఎవరు తెచ్చిన గడియారం" "పతివ్రత" "ఆ ఎట్లజాత" అను మూడు కథలు కొన్ని ఆదర్శాలను నిరూపించడానికి ప్రేమచంద్జీ చిత్రించారు. వీటిలో ప్రేమచంద్జీ సృష్టించిన పాత్రలు వాస్తవిక ప్రపంచానికి అతీతమైనవా అనుపిస్తాయి. కాని, వాతావరణాన్ని, పరిసరాలను సహజంగా చిత్రించి తాను సృష్టించిన ఆదర్శపాత్రలు కూడా సహజమైనవేనా అనే భావాన్ని గలిగించేటంత చక్కగా రచయిత చిత్రించగలిగారు

"లాటరీ" "కష్టంలేని కీర్తి" "శ్రాద్ధ భోజనము" అనుకథలలో జీవితంలోని ఘట్టాలను వాస్తవికంగాచిత్రించారు. లాటరీటిక్కెట్లుకొన్న మిత్రులిద్దరువలు అదృష్టంపై ఆశపెట్టుకొని సాచుతూగాలిమేడలుకట్టడంఆరంభించుతారు. వారిమధ్య వచ్చే తగవులు. కీచులాటలు—యీనన్నీ వస్తుందనుకొన్నారని అదృష్టంకోసమే సుమా - సహజంగా చిత్రించబడ్డాయి. "శ్రాద్ధభోజనం"కోసం భర్తపోయి దుఃఖించుతున్న "..." యింటిని తోటికులస్థులైన పేదలు అమ్మించుతారు. తిండిలేక ఆ కుటుంబము అవస్థపడుతూంటే తోటి కులస్థులొకరూ అనుకోరు. ఒక ఏడరాలు యింట్లో ఆకుటుంబం తలదాచుకుంటే మరీ కూతురును ఒక వృద్ధశేఠ్కు అంటగట్టడానికి కులస్థులు మళ్ళీ తయారు. అందులో అదు కొని భాగ్యవంతులయిన శేఠ్ల దౌర్జన్యానికి ఆ కుటుంబం ఆహుతిఅయిపోతుంది.

"రసమయి"లో "కాలీజ"; "అనుమానము"; "రసమయి"; "మాతృహీనుడు" అను ఐదుకథలున్నాయి. వీటిలో అద్భుత ఘటనలను ప్రవేశపెట్టే ఆనత్రయం వుంది. అందుచే అక్కడక్కడ వాస్తవికతకు దూరమవుతూ యున్పిస్తాయి. ఉదాహరణకు "కాలీజ" అనే కథలో పాలీ కుటుంబాన్ని వ్యాపారస్తుడు ఎలాదోచుకునేది వాస్తవికంగా చిత్రించారు. కాని కాయిత్రులోని బ్రాతను చూసి వచ్చాని చెప్పిన వలపోవల్ల పాలీ సాహుకారు మంచి ధనం గుంజగలుగుతారు. అద్భుతంగా పాఠకుని ఆకర్షించుతుందేగాని వాస్తవికత కాదు.

రెండు పుస్తకాలనూ తెలుగులోకి అనువాదం చేసింది. శ్రీ దిగవల్లి శేషగిరిరావుగారు నెట్టుపడకుండా అనువాదం సరళంగా చదివించింది. ఇతరసాహిత్యం నుండి అనువాదాలద్వారా తెలుగుతల్లికి అలంకారాలు కూర్చుతున్న అనువాదకులు. ప్రచురణకర్తలు ప్రశంసాపాత్రులు.

●

డాక్టర్ కొట్నీస్

రచయిత : ఖ్వాజా అహమ్మద్ అబ్బాస్
అనువాదం : రావు.

పబ్లిషర్సు సంస్కృత గ్రంథమండలి, మద్రాసు
128 పేజీలు వెల 1-0-0

చైనాకువెళ్ళిన కాంగ్రెసు వైద్యదళ చరిత్రను అహమ్మద్ అబ్బాస్ గారు యీ గ్రంథంలో నైపుణ్యంతో చిత్రించారు. చైనా ప్రజలు భారతవైద్యులను ఎలాసోదరభావంతో ఆహ్వానించారో, తెలిపారు. జపాను దురాక్రమణకు, దాంబుల వర్షానికి గురియైన చైనా ప్రజలకు సేవచేయడంలో భారత వైద్యులు నిమగ్నులయ్యారు వారిలో ఒకరైన డాక్టర్ కొట్నీస్ ఆత్మార్పణ మొనర్చాడు చైనా స్వాతంత్ర్య సహాయజ్ఞంలో భారతదేశం అర్పించిన సమిధ అతడు. ఈ చరిత్రను చదివి పాఠకులు స్వాతంత్ర్యకొరకు పోరాడే ప్రజలందరూ సోదరులని, తోడి సైనికులని గ్రహించగలుగుతారు.

రావుగారి అనువాదం సరళంగావదిచింది. ఇలాంటి చక్కని రచనలను ప్రకటించుచున్న సంస్కృతి గ్రంథమండలివారు అభినందనీయులు.

— చంద్రం

చిన్న కథ

నాయకుని జననం

అనంతనారాయణయ్య

ఉగాది పండుగింకా రెండు రోజులుంది. సుబ్బి రోజూటికంటే పెందలాడే యింటికి వెళ్ళాలని త్వరత్వరగా తన పనులన్నింటినీ ముగించుకుని దొరసాని నడిగింది. అప్పుడేనిగనిగలాడే నూత్నాభరణాలతోనూ. పువ్వులతోనూ, అలంకరించుకున్న చిన్న పర్వతంలాంటి ఆ యజమానురాలు సుబ్బి పనులన్నిటినీ తనిఖీచేసింది. ఎక్కడా ఏలోటూ కనుపించలా "సరేవెళ్ళు" అన్నది సుబ్బితన బుట్టనిండా చద్ది అన్నం. కూర పెట్టించుకుని పెందలాడే యింటికి చేరుకుంది.

అప్పటికి సాయంత్రం 6 గంటలయినది. సుబ్బడు ఎనిమిదింటికిగాని ఇల్లు చేరుకోడు! ఇంకా చాలా టైముంది. సుబ్బి అన్నంబుట్టవంక చూసింది. చెడిపోయినట్టుంది. చెడు వాసన కూడా కొట్టింది. రుచి చూచింది, బాగుండలా. సుబ్బడు తామిద్దరికోసంకష్టపడి రోజల్లా రిక్షాలాగుతాడు. రాత్రి పన్నెండప్పటికి ఆకలితో, అలసటతో యింటికి చేరుకుంటాడు. సుబ్బి ఆలోచించింది. అన్నం మళ్ళీ వండుదామనుకుంది.

అన్నం తయారయింది. కాని కూర సంగతేమిటి? దొరసాని పెట్టినకూర బాగానేవుంది. వండక్కర్లేదు. సుబ్బి కాళ్ళు చేతులూ కడుక్కుని వాకిట్లో కొచ్చి కూర్చుంది సుబ్బడిరాకను నిరీక్షిస్తూ. రేపు పండగకి కొత్తచీర కొనమని భర్త నడుగుదామనుకుంది. తన దొరసాని, పిల్లలకీ, తనకీ బండెడుబట్టలు తెప్పించుకుంది. అబ్బ! ఏం అందంగా వున్నయ్యవీ! ఆ జపానుసిల్కు చీర నున్నగా కట్టుకోడానికి ఎంతముచ్చటగా వుంది. ఆచీరను తానుకూడాదాటుగా ముట్టుకు చూసింది సుబ్బి. తనక్కూడా అటువంటి చీరవుంటే ఎంత బావుండును! ఒకసారి తన వంక, గుడిసె వంకా చూసుకుని అవి మన మెక్కడ కొనగల్గుములే అని ఒక్కనిట్టూర్పు విడచివూరుకుంది. తన యజమాని రెడ్డిగారి పెదబాబు గుర్తుకొచ్చాడు. తన కోరిక నెరవేరిస్తే ఎంతచక్కటి చీర యిస్తానన్నాడు! మూర్ఖుడు కనురెప్ప వేయకుండా చూస్తాడు తనని. ఛీ! అదెన్నటికీ జరుగదు. తన చినిగిపోయిన రవిక బదులు యింకోరవిక కుట్టించమని భర్త నడుగుదా మనుకుంటూ కూర్చుంది.

ఇంతలో సుబ్బడు రిక్షా యీడ్చుకుంటూ మలుపుతిరిగాడు. ఓడ్చలేక యీడుస్తూవచ్చి కాళ్ళారజాపి గోడకు ఏలగిలబడ్డాడు, రోజూటి మాదిరిగా యీవేళ సుబ్బిని మాట్లాడించలేదు. దూరముగా అందమైన నీలాకాశాన్ని. దాన్నంటి విద్యుద్దీపాల్లా వెలిగే నక్షత్రాల్ని చూస్తూ అల్లాగేవుండి పోయాడు. సుబ్బి మొదట భర్తను మాట్లాడించడానికి జంకినప్పటికీ మెల్లిగా అతడి భుజంమీద చేయివేసి, "మళ్ళీ పోలీసువాడేమన్నా చేశాడా?"అని అడిగింది.

నీరసంగా తల త్రిప్పుతూ ఈ మళ్ళీ ఆ గాడ్దికొడుకే తయారయ్యాడు.తప్పుడు కేసుపెట్టి రోజల్లా సంపాదించిన రెండు రూపాయలు కాజేసిగాని విడిచిపెట్టలేదు" అన్నాడు.

అంతే! పెద్దపండుగపూటా తనకు కొత్తరవిక లేకపోవడమన్నమాట అని సుబ్బి అనిపోయిందిగాని. భర్త నిస్సహాయతను జూచి అనలేక పోయింది.

* *

ప్రక్క షావుకారిగారింట్లో నుంచి గడియారం పది కొట్టింది. సినిమాహాలు నుండి జనం యీలలు, నవ్వులు, పాటలతో యిండ్లకు పోతున్నారు. "సినిమా కూడా వదిలారు. లేలా భోంచేద్దాము. మన కష్టాలకిక అంతులేదులే"అంది సుబ్బి.

సుబ్బి వండిన అన్నంతో దొరసాని పెట్టినకూరతో భోజనాలు ముగించుకుని ఆ కటిక నేలమీద ఒకరిప్రక్క నొకరు పండుకున్నారు. సినిమా హాల్లోనుండి "ఊగెదా ఊయలా" అనే పాట విన బడుతూంది, సరిగ్గా అదేపాట విన్న పెళ్ళిచూపులకు వచ్చిన వారిముందు పాడింది రెడ్డిగారమ్మాయి. ఇంతలో పెదబాబు గుర్తుకొచ్చాడు. వెంటనే అసహ్యించుకుంటూ అతణ్ణి మర్చిపోవాలని భర్తవైపు తిరిగింది. సుబ్బడు మేల్కొనే వున్నాడు ఏదో ఆలోచిస్తున్నాడు. ఆమె ఏదో చేద్దామనుకుంది. తన చినిగినరవిక విప్పి మడతబెట్టి తలక్రిందబెట్టింది, భర్త వైపుదగ్గరగావంగి అతని మెడకు తన చేతుల్నిచుట్టి గాఢాలింగనము చేసింది, ఆమెలో పెల్లుబికిన యువకత్వం, నల్లని కురులు, ఆఅందమైనశరీరం, సుబ్బిగాడు ప్రపంచకాన్ని మర్చిపోయేటట్లు చేసినై, పోలీసు దయ్యాల్ని, రిక్షాయజమానిని సతాయింపుల్ని, దయ అంటూ ఏకోశానా కనబడని మునిసిపల్ టాక్సు ఆఫీసర్ని, సర్వకష్టాల్ని మర్చిపోయాడాకాసేపు సుబ్బడు.

తెల్లవారిలేవగానే కొంటెతనంగా "రవికెందుకని విప్పదీశావ్" అని భార్యనడిగాడు సుబ్బడు.

"నాకున్నదా రవికొక్కటే అదైనా సగం చినిగింది" అని మామూలు ధోరణిలో సుబ్బిఅంది.

"అయితే"? అన్నాడు సుబ్బడు నవ్వుతూనే.

"అయితేనా"? కోపంగాఅంది సుబ్బి "నేనిట్లా రెడ్డిగారిపనిలోకి వెళ్ళలేను"

మామూలుధోరణిలోనే "ఎందుకనేమిటి"? అన్నాడు సుబ్బడు.

పెదబాబువిషయం చెప్పాలా వద్దా అనే సమస్య ఎదురొచ్చింది సుబ్బిని. ఆ విషయం చాలాబాకావచ్చింది. ఇకచెప్పాల్సిందే. "ఎందుకనా? ఏపని చెయ్యాలో యినా ఏమూలోవుంది పెదబాబుఎగాదిగా అదేపనిగా నావంక చూస్తూవుంటారు" అంది.

సుబ్బడు విషయమంతాగ్రహించాడు. పెదబాబుమీద పట్టరాని కోపంవచ్చింది. అయితేమేం? పేదవాడికోపం ఎంత న్యాయమైనదైనా యేంచేస్తుంది? సంఘం వాణ్ణి నిస్సహాయుడుగా చేసేసింది. కాసేపు ఆగి "ఇక యీరోజునుండి పనిలోకి వెళ్ళబోకు. రోజూటికంటె ఎక్కువ కష్టంచేసి ఎక్కువ మిగుల్చుతాను. దానితోనే కొత్తరవికలు కుట్టించుకుందుగాని" అన్నాడు.

"పోలీసులంచాల్ని తప్పించుకునేదెలా" అంది నిరాశతో సుబ్బి.

సుబ్బడు ఆవేశంతో "ఇక పోలీసువాళ్ళ ఆటలు సాగనియ్యం. ఇప్పటికే పడాల్సిన బాధంతాపడ్డాం. ఈ పట్టణంలోని ఎనిమిదివందలమంది రిక్షావాళ్ళం కలసి సంఘంపెడతాం. పెద్దపెద్ద బాబులందరికి ఏవిధంగా సంచరించాలో బుద్ధి చెప్తాం" అన్నాడు.

సుబ్బడు దృఢనిశ్చయంతో నిలబడ్డాడు. అతనిముఖంలో పీడితప్రజలపాతదనిక ప్రపంచాన్ని బ్రద్దలుగొట్టి కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి పిడికిలి బిగించాడనే భావం స్పష్టంగా కనబడుతోంది.

ఎనిమిది వందలమంది కష్టజీవులకు నాయకుడు, కాబోయే తన భర్త ముఖంవైపు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది సుబ్బి:

"స్వతంత్ర"నుండి
అనువాదం: దేవినేని సుబ్బారావు.

"మాలపల్లె"

సి. వి. కృష్ణారావు

ఆఫ్రికా, నీగ్రోవ
అన్నం అన్నం తినేందుకు
అన్నీ కూడినయి రాబందులు
సామ్రాజ్యవాద తత్వదృష్టి
మానవ హక్కులు మన్నించదు
మాదిగగూడెం, మాలపల్లె
మాలలుకట్టిన చెండులు
మనోహరమైన మెట్టోపోరం
ఎన్నాళ్ళో సాగాలని
యిన్నాళ్ళు స్థాపించిన రాజనీతి!
కోరలువీకిన ద్రాచులు
కుదువం విసువాలని చూస్తున్నవి,
పంప్హాసిన ఐకామ్యతికి
ఏముకల వంహారం!!
సహించని! భారతజాతి
సాగరాదిక దుర్నీతి
జాతులమధ్యన కలహం
చతురతతో నిర్మించే
రాజనీతి రంగులను
రక్తంతో కడిగేయాలి!

రైతు సంఘ మెమోరాండం

(8 వ పేజీ తరువాయి)

పదార్థాల పంటకు సహాయపడటమూ చేయవలెనని మేము సూచించాము. కాని మంత్రివర్గం ఆహారకమిటీలను మాత్రమే ఏర్పరుచింది కాని. ఉత్పత్తి సంఘాలను యేర్పరచనున్నందులకు చాల విచారపడుతున్నాం. ప్రజా సహకారాన్ని పొందుటకై పంటలు అధికంగా పండించటానికి తగిన ఏర్పాటులు నవలంబించకపోతే 'అధికాహారోత్పత్తి' కార్యక్రమం దెబ్బతింటుందనీ. కరువులిలాగే వస్తుంటవనీ మీకు విన్నవించుకొన్నాం పనిలోంచకగాను, ఈ యుద్రవంగావు జరగవలెనంటే అట్టి ఉత్పత్తిసంఘాల చాల అవసరం. అధికాహారోత్పత్తికై ప్రస్తుతమున్న ప్రభుత్వయంత్రంకూడ ఏమాత్రమూ చాలదు. ఇలాగనేటంటే పనేమీ చేయలేదు. పైగా లంచగొండి భూయిష్టమైకూడ వుంది. కాబట్టి అట్టి ఉత్పత్తి సంఘాలను స్థాపించవలసిందని మా కోర్కె.

ఈ సూచనం నన్నిటినీ చక్కగా ఆలోచించి, అవసరమైన వాటిని తక్షణం అచరించవలసిందిగా మరొక్కసారి కోరుతున్నాం.

★ విజ్ఞానం - వికాసం

కొత్తరకం పాలపొడి

ఇండియా మిలిటరీ పశువుల డిపార్టుమెంటువారు. ఒక కొత్త పాలపొడిని కనిపెట్టారు. ఈ పాలపొడిలో కొంచెం మంచి పిండ్లు. కొంత గేదెపాలు కలిపితే ఏకరమైన పాలు తయారవుతాయి. ఈ పాలకూ అవుపాలకూ యేమీ తేడా వుండదు. శరీరపుష్టికి అవసరమైన పొర్టీన్లు. విటమిన్లు యీ పాలలో బాగా వుంటాయి.

ఈ పాలు కనిపెట్టడంవల్ల మిలిటరీకి చెందిన పశువుల సంఖ్య బాగా తగ్గించడానికి అవకాశం కలిగింది. అదేవిధంగా పశువుల ఆహార దినుసులైన గడ్డి మొదలైనవికూడా సేకరించడం చాలా తగ్గించవచ్చు.

ఇందుమూలంగా సంవత్సరానికి 20 లక్షల రూపాయల వ్యయం తగ్గడమేకాకుండా పైగా దుంకిచ్చే పాలరేషను 60% ఎక్కువ అవుతుంది. ఈ పాలు ఒక ప్రైజ్లలకే సరఫరా చేయబడతాయి. వారికుటుంబాలకుగాని, అన్యులకుగాని, ప్రజలకుగాని విక్రయించబడవు.

స్టేట్ కాంగ్రెస్‌పై నిషేధం తొలగించడంతో పౌరసత్వ హక్కులు రాలేదు

పట్టికోట ఆళ్వారుస్వామి
(సికింద్రాబాద్ ఆంధ్రమహాసభ అధ్యక్షుడు

[నైజాం ప్రభుత్వం, స్టేట్ కాంగ్రెసుపై ఇదివరలో విధించిన నిషేధాన్నిప్పుడు తొలగించింది. మాజీ మైసూర్ దివాన్, సర్. మీర్జా ఇస్మాయిల్‌ను ప్రధానమంత్రిగా ఆహ్వానించింది. ఏవో రాజ్యాంగ సంస్కరణలు అమలు జరుపుతాసని ప్రచారం జోరుగా చేస్తున్నారు. కాని ఆచరణలో చూస్తే ప్రజలపైజరిగే అత్యాచారాలకు అంతులేదు. ప్రజా సేవకులైన ఆంధ్రమహాసభ నాయకులపైన కమ్యూనిస్టులపైన నిర్బంధాజ్ఞలు, కేసులు రోజు రోజుకు యెక్కువ అవుతున్నాయి. అందుచే పై ప్రకటనలన్నీ బూటకాలనీ. నిజమైన ప్రజాస్వామ్య హక్కులకోసం నైజాం సంస్థాన ప్రజలంతా ఐక్యమై పోరాటం సాగించాలనీ వ్యాసకర్త స్పష్టం చేస్తున్నాడు—సం.]

హైద్రాబాదు సంస్థానంలో ప్రజోద్యమాలు అని ఎట్టిరాజకీయ దృక్పథాలు, కార్యక్రమాలు కలిగి ఉన్నప్పటికి, ప్రజాస్వామ్య సూత్రాలు గల ప్రతిసర్వము ప్రభుత్వం అణచివేయ పనుకట్టినది. ఉక్కుతో కూడిన ప్రభుత్వ యంత్రముచే ప్రజలు వివిధ రూపములలో బాధలకు గురి అవుతున్నారు. హైద్రాబాదులో సుమారు 30 ఏండ్ల చరిత్ర కలిగిన ఆంధ్రమహాసభ నేడు ప్రధాన రాజకీయ సంస్థగా నిలిచింది. అట్లే మహారాష్ట్రం, కర్నాటక, పఠానులు, ఆయా ప్రాంతాలలో ప్రజలను చైతన్యపరచి సంఘటిత పరుస్తున్నవి. 1938 లో పై సంస్థల కార్యకర్తలు స్టేటు కాంగ్రెసుకై త్యాగాలు చేశారు. నిషేధమున్నందున, ప్రాంతీయ సంస్థలందు పని చేస్తూ, నిషేధము తొలగుటకై ఆందోళన చేస్తూ బాధ్యతాయుత ప్రభుత్వమును పొందుటకై కృషి చేస్తున్నారు.

ప్రభుత్వ కుతంత్రాలు

నేడు ప్రజా బలాన్ని ప్రభుత్వము సహించే పరిస్థితిలో లేదు. క్రమేణా నిరంకుశ చర్యలు మించిపోతున్నాయి. అయినా ప్రజలు గట్టిగా నిలిచి ఎదిరిస్తున్నారు. ప్రభుత్వము కండ్లుతెరచి కుతంత్రాలు ప్రారంభించింది. ప్రజల కేలాంటి స్వరవిముక్తి కలుగని కొన్ని ఏర్పాటులేయ పూనుకున్నది. స్టేటు కాంగ్రెసుపై నిషేధము తొలగించింది. ప్రభుత్వేతరులగు నలుగురు మంత్రులు చేయబడుదురని. నామమాత్ర మార్పులతో రాజ్యాంగ సంస్కరణలు అమలులో పెట్టబడునని తెలుస్తున్నది. ఇట్టి చర్యలవల్ల వాతావరణములోని తీవ్రతను తగ్గించి, యుద్ధానంతర ప్రజాశక్తిని పేర బ్రిటిష్ ప్రయోజనాలను రక్షించి, ప్రజాచైతన్యాన్ని అణచివేయాలని ఎత్తు. బయటివారి కండ్లలో దుమ్ము, ప్రజల నోట్లో మన్ను కొట్టుటలో సమర్థుడుగా పేరుగన్న సర్ మీర్జా ఇస్మాయిల్ గారు ప్రధాన మంత్రిగా ఆహ్వానింపబడినారు. ఇట్టి పరిస్థితిలో ప్రస్తుతము హైద్రాబాదు ప్రజాంకస్థితి పోవాలంటే ఇట్టి కుతంత్రాలను భగ్నం చేయాలంటే దిగువ కార్యక్రమముపై సంస్థానప్రజలు ఐక్యమై ముందడుగువేయాల ఎంతేని అవసరం. స్టేటు కాంగ్రెసుపై నిషేధము తొలగింపబడినదంటే ఇన్నాళ్ళ నుండి చేసిన ఆందోళన ఫలించిందన్నమాట. కాని, కేవలము నిషేధము తొలగి కొందరు మంత్రులుగా తయారైన మాత్రాన ప్రస్తుత రాజ్యాంగ సంస్కరణలవల్ల ప్రజల వాంఛలు దైనందిన సమస్యలు పరిష్కరింపబడవు.

ప్రజల వాంఛలు

(1) వెంటనే బాధ్యతాయుత ప్రభుత్వాన్ని వయోజన ఓటింగుతో అమలు పెట్టాలె

(2) ప్రజాసేవకులపై గల నిషేధాలు నిర్బంధాలు కేసులు రద్దుపరచి సంపూర్ణ పౌరసత్వాలు అంగీకరించాలి.

(3) రైతులపైగల పన్ను, వడ్డీ భారాన్ని తొలగించు చట్టాలు అంగీకరించాలి.

(4) జమీందారీ విధానం పూర్తిగా రద్దు కావాలి.

(5) కార్మికులకు సంఘములు నిర్మించు హక్కును గుర్తించి జీవిత పరిమాణాన్ని హెచ్చించాలి.

నిరుద్యోగ నివారణ. జీవిత గ్యారంటీ ఇవ్వబడాలె.

(6) ఎల్లరికి అందుబాటులో విద్యా సౌకర్యాలు ఉండాలి.

(8) దేశ సంపద అభివృద్ధిచేయు పరిశ్రమలు, వ్యవసాయాభివృద్ధికై ప్రాజెక్టులు మొదలగు జలాధారాలు నిర్మింపబడి, సామ్రాజ్య పద్ధతిపైగాక ప్రజావసరాలకు వినియోగింపబడి జీవిత పరిమాణము పెరిగి కాంతి, సౌఖ్యములతో ప్రజలు జీవించు అవకాశాలుండాలె.

నేడు సంస్థాన పరిస్థితి ప్రతిబింబించే ఎల్లరు బాధపడుతున్నారు. కమ్యూనిస్టులు, జాతీయవాదులు ఒకే విధంగా బాధపడుతున్నారు. ఆహారసమస్య పాటుతో ప్రజల చావు ప్రాణాలను కూడా ప్రభుత్వము లక్ష్యము చేయుటలేదు. షాదుమంజిల్ సాకుతో మజ్లిసె ఇత్తెహాదుల్ముసల్మీన్‌ను అణచివేయ చూస్తున్నది. ముస్లింజాతి సోదరులకు నామమాత్రముగా చూపే సౌకర్యాలు అంతలో అంతరించి పోతున్నవి. కాబట్టి ఇత్తెహాదుల్ముసల్మీన్ నాయకులు జాగిర్దారులను, అభివృద్ధి నిరోధకులను బలపరచుట మానుకోవాలి. ముస్లింజాతి నాయకులు సోదర సంస్థలపై అనుమానాలు, అపోహలు వదులుకోవాలి. జాతీయవాదులు గ్రుడ్డి కమ్యూనిస్టు వ్యతిరేకతను వదలుకోవాలి. అభివృద్ధి శక్తులన్నీ ఐక్యమై అమోఘమైన శక్తితో ఆశయ సాధనకై ముందడుగు వేయాలి.

నేరస్థుడినే న్యాయమూర్తిని చేశారు

చందనపల్లి దురంతాల విచారణ వట్టి బూటకం

నల్లగొండ, ఆంధ్రమహాసభ కార్యదర్శి బి. యలమందగారిలా వ్రాస్తున్నారు.

19 ఖుర్దాదు 55వ తేదీన చందన్‌సింగు అమీను చందనపల్లి గ్రామములో బండా రాంరెడ్డి అనే రైతు ధాన్యం లెవీ ఇవ్వలేదనే సాకుతో ఆగ్రామానికి వెళ్ళి 10 మంది రైతులపై ఒక బూటకపు కేసు పెట్టి రైతులను అరెస్టుచేసే మిషతో ఆదేరోజు అర్ధరాత్రివేళ పావగల్లులోని తమ ప్రఖ్యాత రౌడీ బలగంతో, ఆ గ్రామ ముఖ్యులఇండ్లపై దాడిచేసి, వారిని వారి స్త్రీలను అమానుషంగా హింసించడం, మరియు బండా రాంరెడ్డిగారి రెండు మేకలను బలవంతంగా పట్టుకపోయి కల్లు సారాయిలతో విందులారగించడం, అరెస్టు చేసినవారిని విపరీతంగా దెబ్బలు కొట్టి పీదాకి నీచమయిన బూతులతిట్టడం ఆంధ్ర ప్రజలందరికి తెలిసిన విషయాలే. రైతులు కస్టడిలో ఉండగానేవారి స్త్రీలు సూర్యాపేటలో ఉన్న డి. యస్ పి. దగ్గరకువెళ్ళి పైదౌర్జన్యాలన్నీ దరఖాస్తుద్వారా తెలుపుకున్నారు. దానిపైనవారు నల్లగొండ సర్కిల్‌కు వెంటనే విచారణ చెయ్యమని వ్రాశారు. కనుక సర్కిల్ సా॥ స్వయంగా ఆగ్రామానికి వెళ్ళి విచారణ చేసినారు.

విచారణలో మల్లారెడ్డి (ముద్దాయి) ఇదంతా అమీను కల్పించి పెట్టిన బూటకపు కేసని బండా రాంరెడ్డి సరిగనే స్థానికత్రా ఇస్తున్నాడని, వాఙ్మూలమిచ్చాడు. తర్వాత వారి ఇండ్లపై దాడిచేసి స్త్రీలను హింసించడం. బలవంతంగా మేకలకోసుక తినడం, ఇవన్నీ యదార్థాలేనని సాక్షులద్వారా పూర్తిగా తేలిపోయింది. హింసింపబడిన స్త్రీలవాఙ్మూలాలు గూడా తీసుకోబడ్డాయి. రైతులపైన పెట్టిన కేసు బూటకమని తేలిపోయింది.

సర్కిల్ విచారణానంతరం యదార్థవిషయాలన్నీ డి. యస్ పి.కి రిపోర్టు పంపడు ఇదివరకు ఆంధ్రమహాసభ కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టి హింసించినందుకు పెదాన్ అనిపించుకొన్న ఈ చందన్‌సింగు నేరాలు యదార్థమని రుజువైనా, అతనిపై చర్య తీసుకోవడానికి ప్రభుత్వం ఇష్టపడుతుందా? ముమ్మాటికి చర్యతీసుకోదు. కనుకనే సర్కిల్ రిపోర్టు బూదిదలో పోసిన పన్నీరయింది.

మళ్ళీ విచారణచేయమని మొహతెమీం పోలీసుకు ఆజ్ఞఇచ్చారు. 28 తీరు 55వ తేదీన వీరు విచారణకొరకు వెళ్ళినారు. విచారణకు పోయేటప్పుడు గాదె ముత్తయ్య ఆనాటి రాత్రి ప్రజలపై దౌర్జన్యాలుచేసిన ముఖ్యుల్లో ఒకడిని తన మోటరులో కూర్చుండబెట్టి తీసుకుపోయినారు. ఇక విచారణ ఎంత న్యాయదృష్టితో జరుగుతుందో సులభంగా తెలుసుకొనచ్చు.

అక్కడ నాలుగురోజులు క్యాంపువేశారు. అసలు మొదటి రెండు రోజులు ఎవరి వాఙ్మూలములు తీసుకోనేలేదు. వృధా కాలక్షేపానంతరం మూడవ రోజు గారే మల్లారెడ్డి (ముద్దాయి) వాఙ్మూలము తీసుకున్నారు. అతను అమీనుసాహెబు తనను ఏవిధంగా దెబ్బలుకొట్టి బలవంతంగా ముద్దాయిగా నిలబెట్టిన యదార్థ విషయాలన్నీ వివరంగా తెలియపరిచినాడు. ఇక మేకలు కోసుకతిన్న విషయంలో ముగ్గురి సాక్ష్యం తీసుకున్నారు. కాని స్త్రీలను ప్రజలనుహింసించినవిషయంలో కావలసిన సాక్ష్యంగా సిద్ధంగా ఉన్నను వీరికి అవసరం లేకపోయింది. నాలుగవ రోజు అసలు విచారణ వదిలి హింసకు గురియైన రైతులను దౌర్జన్య పరులయిన అచ్చుటి సాహేబులతో రాజీ పడమని చాలా బలవంత పెట్టారు. సాయంత్రం వరకు ప్రయత్నం చేసినారు. కాని రైతులెవరు దీనికి ఒప్పుకోలేదు. ఇక లాభంలేదని మిగులు కోపంతో అదే సాయంత్రం క్యాంపు ఎత్తేసి నల్లగొండ వచ్చేశారు. తర్వాత డి.యస్.పి.కి ఏమని రిపోర్టు చేశారో కాని నిజంగా నేరస్తులగు వారిపై కేసు నడిపించరని, పైగా నిర్దోషులని తేలిన రైతులపైననే కేసు నడుపుటకు ఆజ్ఞ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నవి. ఇదే నిజమయినచో ప్రజలలో ఆందోళన కలుగకమానదు. క్రింది ఉద్యోగులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా అవి రుజువయినా నగ్నంగా సమర్థిస్తరన్నమాట న్యాయమనేదే నశించిపోతున్నదన్నమాట.

అసలు ఈ విచారణచేసిన మదముగారు మొహతెమీం విషయం తెలుసుకోవడం అవసరం. వీరు అణుమూరు కా॥ జనగామరైతుల, అరెస్టు సందర్భంలో జరిగిన ఘటనల నుండి విచారణవరకు ప్రధానపాత్ర వహించినది వీరే. అణుమూరు విచారణగూడా ఏవిధంగా జరిగిందో ఆంధ్రులందరికి తెలుసు. అక్కడి సంఘటనలన్నీ నిజమని తేలినా, పత్రికలలో సంఘటనలన్నీ తెలిసి నిష్పాక్షిక విచారణ జరుపాలని ప్రకటనచేసిన ఆంధ్ర మహాసభాధ్యక్షులగు శ్రీ రావి నారాయణరెడ్డి గారిపై కేసుపెట్టినది వీరి విచారణ ఫలితమే.

కనుక చందనపల్లి రైతులపై కేసు నడిపిస్తారంటే ఆశ్చర్యపడవలసినఅవసరంలేదు. ప్రభుత్వప్రజోద్యమాన్ని అణచాలని పనిగా పెట్టుకొని ప్రతి సంఘటనలో క్రింది ఉద్యోగులు చేసిన నేరాలను కప్పిపుచ్చి సమర్థిస్తూ బహిరంగవిచారణ ఒప్పుకోవటంలేదు. నేరస్తులనే న్యాయమూర్తులజేసి విచారణ చేయించుచున్నది. దీనిమూలంగా ప్రజలు యింకా విపరీతమయిన కష్టాలకు గురౌతారు. ప్రజలలో పెద్ద అసంతృప్తి బయలుదేరుతుంది. కావున ప్రభుత్వం ఇంతవరకు జరిగిన అన్ని సంఘటనలను నిష్పాక్షిక కమిటీ ద్వారాబహిరంగ విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించి ప్రజలలో కలిగిన అసంతృప్తిని దూరం చేయాలని కోరుచున్నాము.

ప్రజావిశ్వాసాన్ని గోల్పోయినసంస్థలచేతుల్లో ప్రజల జీవితాలను పెట్టకండి

గ్రామ కమిటీల నిర్మాణంపై మద్రాసు ప్రభుత్వానికి ఆంధ్రరాష్ట్ర రైతు సంఘ మెమోరాండం

గ్రామకమిటీల నిర్మాణం విషయంలోను మాటవలను వరిసందిస్తూ ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం తరపున జూన్ 1వ తేదీన ఒక మెమోరాండం యిచ్చియున్నాం. దాంట్లో గ్రామకమిటీల నిర్మాణంలో అవలంబించు పద్ధతులపై కొన్ని హెచ్చరికలు చేశాం. గ్రామంలో పలుకుబడిగలవారిని తాసీల్దార్లు నామినేట్ చేయవలె ననటంవల్ల అధికారుల తోపాటు జమీందార్లూ, ఊళ్ళల్లోఉండే తంపుల మారి పెత్తందార్లూ గ్రామ కమిటీల్లోకి వస్తారనీ. అందుచేత గ్రామకమిటీలను నిజమైన ప్రజాస్వామిక సూత్రాలపై నిర్మించవలసిందనీ కోరియున్నాం. అందుకుగాను ఊళ్ళల్లో సభలు ఏర్పాటుచేసి ఎన్నికలు జరిపించవలసిందనీ. బ్లాక్ మార్కెట్టును అరికట్టుటలో నిజమైన ఆసక్తి, పట్టుదల కలవారినే ఆహార కమిటీల్లోకి ఎన్నుకోవలసిందనీ కోరాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఇందుకంగీకరించకపోతే దొంగ వ్యాపారస్తుల్ని పెద్దపెద్ద భూస్వాముల్ని, హోల్‌సేల్ వర్తకుల్ని, వడ్డీ వ్యాపారస్తుల్ని

ఆహార ఉత్పత్తి సంఘాలను పెట్టాలి

అందులో చేర్చుకోవద్దని తాశీల్దార్లకు సూచనలు పంపమన్నాం.

గ్రామ కమిటీల నిర్మాణం ఎలా జరుగుతోంది?

ఇవ్వాళ ఆచరణలో జరుగుతూన్నదాన్ని చూస్తే వెనకటిరోజులనాడు మేము ఏమి జరుగుతుందని భయపడ్డామో సరిగ్గా అదే ఆచరణలో జరుగుతోంది. బహిరంగ సభల్లో సభ్యులను ఎన్నుకోకపోవటమటుంచి, నామినేట్ చేసినవారి పేర్లను కూడ సభల్లో చదివి వినిపించటంలేదు. ప్రతిదీ సాధారణంగా, నిరంకుశ పద్ధతులపై జరుగుతోంది తాశీల్దార్లో, సప్లయి ఆఫీసరో, రివెన్యూ యిన్‌స్పెక్టర్లో ఊళ్లోకి వెళుతున్నారు మున్సబు, కరణాలతోనో, పెద్ద పెద్ద భూస్వాములతోనో గుసగుసలాడి కమిటీలు పెట్టేస్తున్నారు. కొన్ని కొన్నిచోట్ల కాంగ్రెసు వాదులకూ, ఎక్కువచోట్ల రైతుసంఘాల, కూలీ సంఘాల వారికి, కమ్యూనిస్టు పార్టీవారికి గ్రామ సంఘాల్లో ప్రాతినిధ్యమే యివ్వటంలేదు.

ఈ విషయాలను మీదృష్టికి తీసుకురావడానికై కొన్ని ఉదాహరణలు చూపిస్తాం. ఏలూరు తాలూకా దెందులూరు సర్కిలో కాంగ్రెస్, కమ్యూనిస్టు, రైతుసంఘాల వారందరూ కలిసి కమిటీలు ఏర్పాటు చేసికొన్నారు. ఇట్టి సంఘాలను గనక గుర్తించినట్లయితే ప్రజా విశ్వాసాన్ని చూరగొంటాయి. పనికూడ బాగా జరుగుతుంది. కాని తాశీల్దారు ఆకమిటీలను అంగీకరించక పోవటమేకాక కొత్త కమిటీలను పెట్టారు. వాటిలో కాంగ్రెసు వాదిగానీ, కమ్యూనిస్టుపార్టీవారుగానీ, రైతుసంఘం సభ్యుడుగానీ ఒక్కరు కూడ లేరు. వసంతవాడ, పాలగూడెం, దెందులూరు, పెదపాడులాంటి చోట్ల గ్రామస్థులందరూ కలిసి ఏకగ్రీవమైన లిస్టు యిచ్చినా తాశీలారు అంగీకరించటంలేదు.

ఇలాంటిదే పిఠాపురం తాలూకా కొత్తపల్లిలోకూడ జరిగింది. తాశీల్దారు తాను చెప్పిన టైముకు రాకుండా బాగా పొద్దు పోయినతర్వాత వచ్చాడు. అక్కడికి 800మంది జనం కాసుకు కూర్చొని ఏకగ్రీవమైన లిస్టు యిచ్చారు. ఈ పేర్లు చదవగానే అందరూ హృదయ పూర్వకంగా బలపర్చారు. కాని తాశీల్దారు యీ పేర్లు అంగీకరించననీ, కోఆపరేటివ్ సొసైటీలే గ్రామ కమిటీల పనులు నెరవేరుస్తాయనీ ప్రకటించాడు.

అసలు గ్రామస్థులకు తెలియకుండానే కమిటీలను నిర్మాణం చేస్తున్న విషయంలో కూడ ఒకటి రెండు ఉదాహరణలు చూపిస్తాం. పల్నాడు తాలూకాలోని సుమారు వందవూళ్ళల్లోనూ తాశీల్దారు, రివెన్యూ యిన్‌స్పెక్టర్లుకలిసి, మూడు రోజుల్లో అన్ని కమిటీలూ పెట్టేశారు. ఏ ఒక్క ఊళ్ళోనూ కూడ ప్రజల్ని సమావేశపర్చలేదు. ప్రజా సంస్థలతో సంప్రతించలేదు. ప్రజా విశ్వాసాన్ని చూరగొన్న ప్రతినిధుల్ని తీసుకోలేదు. వెంకటగిరి తాలూకాలో కూడ యిలాగే కొద్ది రోజుల్లోనే అన్ని సంఘాలు పెట్టేశారు. ఏ ఊళ్లోనూ మీటింగులు పెట్టలేదు ఏలూరు తాలూకా దెందులూరు సర్కిలో తాశీల్దారు క్యాంపులలోనే మున్సబు, కరణాల లిస్టులనూ, భూస్వాముల లిస్టులనూ ఆధారంచేసికొని కమిటీలను ఏర్పాటుచేశారు. చాల ఊళ్ళకు తాశీల్దారు క్యాంపు సంగతి తెలియ బరచక పోవటంచేత చాలమంది వెళ్ళనే లేదు.

ఐకమత్యంగా పనిచేయటానికి కాంగ్రెసు వాదుల వ్యతిరేకత

ఆహార సమస్యను చక్కగా పరిష్కరించాలంటే అన్నిరాజకీయ పక్షాల ఐక్యకృషి అవసరమన్న విషయం మీరూ అంగీకరించిందే. అట్టి ఐక్యకృషికిగల అవకాశాలను ఆచరణలో కూడ కల్పించిననాడే ఆహార సమస్యను పరిష్కరించుటకై మీరవలంబిస్తున్న విధానం జయప్రదమౌతుంది. కాని మీరు ఏఉద్దేశాలతో యీ స్కీమును తయారుచేశారో, ఆ ఉద్దేశాలు ఆచరణలో అమలు జరగటంలేదని చెప్పవలసి వస్తున్నందుకు చాల విచారంగా వుంది. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘంలోని కొంతమంది పెద్దమనుష్యులుకూడ యీఐక్య కృషిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐక్య ఆహార కమిటీల నిర్మాణం వారికి గిట్టడం లేదు. అయ్యదేవర కాళేశ్వరరావుగారూ, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘ కార్యదర్శి కందుల ఓబులరెడ్డిగారూ మరికొంతమంది కృష్ణాజిల్లా కలెక్టరును కలుసుకొని, కమ్యూనిస్టుల్ని ఏకమిటీలోకి తీసుకోవద్దని వత్తిడి చేసినట్టు చాలపత్రికల్లో ప్రకటించబడింది. దీనిని కాదనేవరూ, యింతవరకు ఖండించలేదుకూడ. నాలుగేళ్ళనుంచి ఆహారసమస్యా పరిష్కారానికై నిరంతరం కృషిచేస్తున్నది కమ్యూనిస్టులూ, రైతుసంఘాల వారేనన్న విషయం గుర్తుకు తెచ్చుకొంటే ఇట్టి ధోరణి అతి విచారకరమైనటువంటిది

ఇన్నాళ్ళుగా పని చేస్తున్నటువంటి వారి సహకారాన్ని తిరస్కరించటమూ, కమిటీలలో ఉండకూడదనటమూ, వారి అమూల్య అనుభవాలను పోగొట్టుకోవడమే అవుతుంది. ప్రజల్లో ఒక ప్రధాన భాగంయొక్క సహకారానికి తిలోదకాలివ్వడమే అవుతుంది.

నిజమయిన ప్రాతినిధ్యము గల కమిటీల నేర్పాటు చేయండి

అందుచేత ఆహార కమిటీల నిర్మాణంలో రాజకీయ, పాక్షిక దృక్పథాలను దరిచేరనీయవద్దనీ, కాంగ్రెసు, రైతుసంఘం, కమ్యూనిస్టు పార్టీ, వ్యవసాయ కూలీసంఘాలు మొదలగు ప్రధాన ప్రజాసంస్థల కన్నింటికీ గ్రామకమిటీలలో తప్పక ప్రాతినిధ్య మియ్యవలెననీ క్రింది ఉద్యోగస్థులకు తక్షణం సూచనలు పంపించవలసిందిగా కోరుతున్నాం.

ఇలాగే యీ సంస్థలకు తాలూకా, జిల్లా కమిటీల్లో కూడ ప్రాతినిధ్యమివ్వాలి. క్రింది సంఘాలనుండి పైసంఘాలకు మెంబర్లని ఇట్టి ప్రభుత్వం పరోక్ష ఎన్నికలు జరుపుతుంటంవల్ల రైతు సంఘాలకూ వ్యవసాయ కూలీ సంఘాలకూ తాలూకా, జిల్లా కమిటీల్లో ప్రాతినిధ్యంవుండదు. అకారణంచేత కాంగ్రెస్ రైతుసంఘం, కమ్యూనిస్టుపార్టీ, వ్యవసాయ కూలీ సంఘాలు మొ॥ వాటి ప్రతినిధుల్ని తాలూకా, జిల్లా కమిటీలలోకి తీసుకున్నట్లయితే యీ కమిటీలు అందరికీ ప్రాతినిధ్యం వహించేవిగా వుంటాయని మేము సూచిస్తున్నాము.

పంచాయతీబోర్డులు కో-ఆపరేటివ్ సొసైటీలు ఆహారపు పనులకు తగవు

ఈప్లానులోవున్న మరో ముఖ్యమయిన లోటునుగురించికూడ మీకు వివరించాలనుకున్నాము. పంచాయతీబోర్డులుకానీ, కో-ఆపరేటివ్ సొసైటీలుకానీ, ఆహారానికి సంబంధించిన పనులుచూస్తావంటే వేరేకమిటీలు పెట్టనక్కరలేదని నిర్ణయింటారు. దీనిమూలముగా మొత్తం ప్లానే తల్లక్రిందులైపోతుంది. గ్రామ కమిటీల్లో అందరికీ ప్రాతినిధ్యం ఉండాలన్న మూలసూత్రమే భగ్నమైపోతుంది ప్రజాతంత్ర పద్ధతులపై ఏర్పర్చబడని ఈ పంచాయతీబోర్డులకూ, కో-ఆపరేటివ్ సొసైటీలకు ఆహారానికి సంబంధించిన పని అప్పగిస్తే అధికారాన్ని దుర్వినియోగ పర్చటమేకాక, గ్రామస్థుల్లోని ప్రధానభాగానికి ప్రాతినిధ్యమే లేకుండా పోతుంది. ఇప్పుడున్న పంచాయతీ బోర్డులు నూటికి 12 గురు ఓటర్లచే ఎన్నుకోబడ్డాయి. కాక యిప్పటి బోర్డులకు ఎన్నికలు జరిగి చాలా ఏళ్ల కూడ అయింది. ఈమధ్య కాలంలో ప్రపంచమే చాల మారిపోయినా యీ పంచాయతీబోర్డులకు మాత్రం అతీపతీ లేదు. పాతరకమే యింకా పట్టుకు వ్రేల్లాడుతున్నారు.

కోఆపరేటివ్ సొసైటీలసంగతి చూద్దామా అంటే అవి కూడ ఆ సంస్థల తాలూకా పంచాయతీదారుల స్వంత సొమ్ములాగా తయారయ్యాయి. ఒక్కసారి కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గంలోకి ఎన్నుకోబడితే వాళ్ళు మళ్ళీ వదిలేదేలేదు. సామాన్యంగా యిలాంటివాళ్ళు కోర్టువకీలో, ఊళ్లో కొంపలు తీసే పెత్తందార్లో, గ్రామపార్టీల నాయకులో అయియుంటారు. అందుకని కో-ఆపరేటివ్ సొసైటీలయొక్క నిర్మాణ స్వభావం పూర్తిగా మారనిదే వాళ్ళకు ఆహారపదార్థాల సేకరణ, పంపకాలపనులు అప్పగిస్తే క్రియకువ్యర్థమౌతుంది.

ఈసందర్భంలో మీకొక్క సంగతి జ్ఞాపకం చేయవలసి వుంటుంది. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసుసంఘం ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ ఇంకా యితర ప్రజా సంస్థలుకూడ యిట్టి కోరికనే కోరియున్నాయి. పంచాయతీ బోర్డులకుగానీ, కోఆపరేటివ్ సొసైటీలకుగానీ ఆహార ధాన్యాలకు సంబంధించిన పనులు అప్పగించవద్దని కోరాయి. అందుకని పంచాయతీబోర్డులూ, కోఆపరేటివ్ సొసైటీలూ ఉన్న గ్రామాల్లో కూడ గ్రామ కమిటీలు వేరుగా ఏర్పర్చి తీరవలెనని మావిజ్ఞప్తి.

గ్రామ కమిటీలకు డబ్బు

గ్రామ కమిటీలకు డబ్బుకనక లేకపోయి నట్లయితే ధాన్యం కొనుగోలు చేయటానికిగానీ, పంపకం చేయడానికిగానీ అవకాశం వుండదు. అలాంటప్పుడు వ్యాపారస్థుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తోంది. అందుకని ధాన్యాన్ని సేకరించుటకూ, పంపకం చేయుటకూ పూనుకొన్న గ్రామసంఘాలకు ప్రభుత్వం అవసరమైన ఋణాలను వడ్డీలేకుండా ఇవ్వాలనీ లేదా నామకః వడ్డీమీదనైనా యివ్వాలనీ కోరుతున్నాం.

ఆహారోత్పత్తి సంఘాలు

క్రిందటిసారి జూన్ 1వ తేదీన మా సంఘం తరపున మెమోరాండం ఇచ్చినపుడు రైతుల, వ్యవసాయకూలీల, వ్యవసాయకారుల ప్రతినిధులతోకూడిన ఉత్పత్తి సంఘాలను పెట్టవలసిందిగా సూచిస్తున్నాం. ఈ కమిటీలు ఆహారపదార్థాలను పండించటానికి ప్లానులు వేయటమూ, ఎంత పని జరగాలో నిర్ధారణచేయటమూ, బంజర్లను సాగులోకి తీసుకురావటమూ, విత్తనాలను వ్యవసాయ పరికరాలను, ఎరువులను పంచటమూ, బావులను త్రవ్వించటమూ, మరమ్మతు చేయుటమూ, ఇలాగే ఇంకా ఆహార

(మిగతా 7వ పేజీలో)

రైల్వే కార్మికుల పోరాటం ముగియలేదు

పరిష్కారం కావలసిన ప్రధాన సమస్యలింకా ఉన్నాయి

డి. ఎస్. వైద్య (జి. ఐ. పి. రైల్వేపనివారల సంఘం) కల్యాణసుందరం (ఎస్. ఐ. రైల్వేపనివారల సంఘాధ్యక్షుడు) శివనిశాల్‌సింగ్ (బి. బి. సి. ఐ. రైల్వే సంఘాధ్యక్షుడు) క్రింది సంయుక్తప్రకటన గావిస్తున్నారు.

కార్మికుల ప్రధాన కోర్కెలు

రైల్వేబోర్డు దిగివచ్చింది

జీతాల కమిషన్

తాత్కాలిక సహాయం

కార్మికులు సాధించిన విజయాలు

పోరాటం ఇంకా ముగియలేదు

కాంట్లే, కార్మికులకు మా విజ్ఞప్తి ఏమంటే:

ఈ 6 నెలల వ్యవధిలోను మీ యూనియన్లను కట్టుదిట్టంగా నిర్మించుకోండి. మీ సంఘశక్తిని ఇంకా అభివృద్ధి పరచుకోండి. సమ్మె అంటే భయపడే నాయకులు మీ బలాన్ని గుర్తించేటట్లు చేయండి.

సంఘశక్తిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని నాయకుల విజ్ఞప్తి

ట్రేడ్ యూనియన్ రికగ్నిషన్ బిల్లు

కార్మిక సంఘాలను గుర్తించడానికి కాదు

సమ్మెలను భగ్నం చేయడానికే తెస్తున్నారు

చట్టరీత్యా కార్మిక సంఘాలను గుర్తింపచేయడాని కంటూ కేంద్రశాసన సభలో ప్రభుత్వ లేబరు సభ్యు డొక బిల్లును పెట్టాడు. దాని పేరే "ట్రేడ్‌యూనియన్ రికగ్నిషన్ బిల్లు" ప్రజాభిప్రాయానికది ప్రకటించబడింది. ఆ బిల్లులో నిజంగా కార్మికసంఘాలను గుర్తించడం అనేది వుందా? అది కార్మికులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అవన్నీ ఈ వ్యాసంలో చర్చించబడ్డాయి.

సి. వి. కె. రావు

ఏదిప్రాతినిధ్యంగల యూనియన్

గుర్తించడానికి కాదు గుర్తించక పోవడానికే

సమ్మెలకు వ్యతిరేకం

లోపాలు సరిదిద్దాలి

టెక్స్‌టైల్ ఆఫీసర్లు

ఆంధ్రరాష్ట్ర చేనేత కార్మిక సంఘ సహకారం తీసుకోవాలి

ఆంధ్రరాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘం చేసిన కృషిఫలితంగా మద్రాసు ప్రభుత్వం దీనిని గుర్తించి రాష్ట్రమాలు సలహాసంఘంలో ప్రాతినిధ్యం యిచ్చింది. గెజిట్‌లో ప్రకటన చేసింది.

చెన్నరాష్ట్ర చేనేత కాంగ్రెసు నిర్వాహకులు: ఆంధ్రరాష్ట్ర చేనేతసంఘం, ...

... అన్యాయములు, అక్రమాలులేవని దిపార్టుమెంటువారే అంగీకరించారు

అందువల్ల ఆంధ్రరాష్ట్ర చేనేత సంఘాన్ని (బెజవాడ) మద్రాసు ప్రభుత్వం గుర్తించింది కాబట్టి స్థానిక టెక్స్‌టైల్ కంట్రోల్ ఆఫీసర్లు కూడా, మగ్గాల జాబితాల విషయంలోనూ, చెకింగులోనూ నూలు పంపకంలోనూ ...

— పుట్టల సత్యనారాయణ
(ఆంధ్రరాష్ట్ర చేనేతసంఘం అధ్యక్షులు)

సెలవు రోజున ★ ★ ★

సోవియట్ కార్మిక కుటుంబం

సోషలిస్టు ప్రభుత్వంలో సౌకర్యాలు

[పెట్టుబడిదారీ వ్యవస్థకూ సామ్యవాదవ్యవస్థకూ వున్న అపారమైన భేదం యీ వ్యాసం చదివితే అర్థమవుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రామిక ప్రజలు కొద్దిమంది వ్యక్తుల లాభాలకోసం పాటుబడి, తాము మాత్రం దారిద్ర్యంలోను అజ్ఞానంలోను మునిగితేలుతూవుంటారు. సామ్యవాద వ్యవస్థలో ఆ శ్రామిక ప్రజలే కొద్దిమంది వ్యక్తులకోసం కాకుండా తమందరి సౌఖ్యానికీ పాటుపడి విజ్ఞానంతోను సిరిసంపదలతోనూ తులతూగుతారు. ఈ విషయాన్ని క్రిందివ్యాసం తెల్పుతోంది.]

ఆదివారం సెలవుదినం. ప్రతిదేశంలోను కార్మికులు ఈ విశ్రాంతికాలాన్ని ...

... విమగ్నులైనా, అవన్నీ పూర్తిచేసి ఇక బొమ్మల పుస్తకాలు తిరగెయ్యటం ప్రారంభిస్తారు.

అతని తల్లి మేరియా, రంగు లక్కతో గౌనుకు అంచు కుట్టుకుంటోంది. ఆ చక్కని గౌను ధరించి ఆమె బొమ్మలాటమూచేందుకు కాటుకతో వెళుతుంది. బొమ్మలాటంటే పిల్లంత తో ప్రీతి.

మేరియా కూడ "యూకల్" ఫ్యాక్టరీలో ... కార్యదర్శిగా పనిచేస్తోంది.

చిన్న కూతురు టానియా, కుటుంబానికి ఆభరణం వంటిది. విశాలమైన గౌరవర్ణపు కన్నులు, ప్లావ్ ప్రజలకుండే మన్నికమైన ముంగురులు, రష్యన్ సౌందర్యమంతా ఈమెలో మూర్తీభవించింది "చివి వంత ..." అంటుంది మేరియా.

...

గడవటానికి ప్రతి కార్మిక కుటుంబమూ రైతు కుటుంబమూ ఇలాగే ఉత్సాహపడుతుంది. సోషలిస్టు ప్రభుత్వం ఇందుకు తగిన సౌకర్యాలన్నీ సమకూర్చుతుంది.

ఇంద్రధనుస్సు

నాజీ ఆక్రమిత రష్యాలో ఒక గ్రామం నాజీమూకలు శిక్షకావేయి. అప్పుడువారుచేయని ఘోరంలేదు. పెట్టని హింసలేదు. ప్రేలను చెరచారు. పసిపిల్లలను చిత్రవధచేశారు. నిండు గర్భిణిని పొట్టలో పొడిచారు. నాజీ మృగాల అమానుషత్వానికి, అవినీతికి, క్రౌర్యానికి అంతులేదు. ఈ వాస్తవ నరకాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తుంది నవల.

ప్రఖ్యాత సోవియట్ రచయిత్రి వాండా వాసిలెవ్‌స్కా రాసింది.

స్టాలిన్ బహుమతిపొందినది. సారస్వత ప్రపంచానికే వన్నెతెస్తుంది నవల.

వెల రు. 2-0-0

కొత్తరకం గోధుమ ★ ★ ★

వ్యవసాయ శాస్త్రంలో విప్లవం

సోవియట్ శాస్త్రజ్ఞుని ప్రతిభ

ఆహార కరువుతో ఈనాడు ప్రపంచం అంతా అల్లాడిపోతూఉంది. మన భారతదేశంలో కూడా అనేక ప్రాంతాల్లో కరువు రాకాసి కాలికి గజ్జెగట్టి నృత్యం చేస్తూఉంది. 1943 లో 35 లక్షల మంది ప్రజల్ని పొట్టలో పెట్టుకున్న బెంగాల్ కరువు మళ్ళీ తల ఎత్తింది. ఈ కరువు మహామారి పాలబడకుండా ప్రజల్ని ఎలా రక్షించాలి అనేసమస్య నేడు అనేక మందిని ఎదుర్కొంటూఉంది. ప్రజల్ని చంపడానికి ఉపయోగించే మారణ యంత్రాల్ని కనిపెట్టడంకోసం అనేక దేశాలు ఎంతో కృషి చేస్తున్నాయి. కాని తిండిలేక మలమల మాడే ప్రజల్ని బ్రతికించడానికి తగినంత శ్రద్ధ చూపడంలేదు. భూలోకాన్ని స్వర్గలోకంగా మార్చగల శాస్త్రజ్ఞానం నేడు ఈవిధంగా దురుపయోగం అవుతూంది. ...

... తగలకూడదు. ఇలాంటి కొత్తరకపు పైరు కనిపెడితే గోధుమవంటి పుష్కలంగా పండుతుంది. కాని ఇది ఎలా సాధ్యం అవుతుంది?

వృక్ష శాస్త్రంతో మాటిన పరిశోధనల్ని చేశారు. వృక్షశాస్త్ర పరిశోధనలు రసాయన శాస్త్ర పరిశోధనల్లాగా వివిధ రకాలు కలిపి ఒక గాజుగొట్టంలో మంచి (టెస్ట్‌ట్యూబ్) మరో గాజుగొట్టంలోపోసి, వెంటనే ఏదో ఒక ఫలితాన్ని నిర్ణయించడానికి వీల్లేదు. ఒక్కొక్క మొక్క పెరగడానికి ఎంతో కాలం పడుతుంది. ఎంతోకాలం వేచివుంటేనే కాని వృక్షశాస్త్రంలో ఏఒక విషయాన్ని నిర్ధారణ చేయలేం.

టిట్సిన్ తన జీవిత సర్వస్వం ఈ పరిశోధనలకే ధారపోశాడు. 34 వేల మాతృ పరిశోధనలు చేశాడు. అనేక కొత్త కొత్త విషయాలు కనిపెట్టాడు. ...

... అనావృష్టి వగయిరా ఉపద్రవాల్ని, వివిధ శీతోష్ణ పరిస్థితుల్ని లెక్కచేయకుండా పైరు దివ్యంగా పెరగాలి. ఎక్కువపంట పండాలి. భూమి విస్తారమైనా పంటకు ఏమీ దెబ్బ ...

సోవియట్ విద్యాలయాలు

నేటి బాలబాలికలు ఆదర్శ పౌరులుగా తయారు కావాలంటే వారికి ఒక్క విషయ పరిజ్ఞానాన్ని కలుగజేయడమే చాలదు. చక్కని జీవిత పద్ధతుల్ని కూడా బోధించాలి. దీనికి చక్కని విద్యావిధానం అవసరం.

నేడు ఒక్క సోవియట్ యూనియన్ మాత్రమే అలాంటి ఆదర్శప్రాయమైన విద్యావిధానాన్ని అమలు జరుపుతోంది.

రుజువు కావాలంటారా? 1933 నుంచి సోవియట్ విద్యాలయాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూన్న ఆంగ్లస్త్రీ వ్రాసిన గ్రంథం చాలు.

తప్పక చదవండి త్వరలో వస్తోంది.

★ పీపుల్స్ ఏజ్ సంపాదకీయం

అఖిలభారత కాంగ్రెస్ కమిటీలో అతివాదుల కర్తవ్యం

(4 వ పేజీ తరువాయి)

పనిచేస్తూంటే కాంగ్రెసు సోషలిస్టులు, ఫార్వర్డు బ్లాకువారు ఆ పాలసీని సమర్థించారు. ...

బ్రిటిష్ ప్రభుత్వంతో రాజీబేరాలకు దిగుతూన్న కాంగ్రెసు నాయకుల, లీగ్ నాయకుల పెడమార్గాలకు స్వస్తి చెప్పించడానికి హిందూ ముస్లిం ప్రజా సామాన్యంమధ్య ఐక్యతను చేకూర్చడం ...

కాంగ్రెసు మంత్రివర్గాల పట్ల లొంగుబాటు

...

జాతీయైక్యత పట్ల అతివాదుల వైఖరి

...

... హిందూ - ముస్లిం ప్రజాసామాన్యం ఐక్య కంఠంతో ప్రకటించేటట్లుచేస్తేనే, బ్రహ్మాండమైన ప్రజాఉద్యమం ప్రారంభించడానికి అవకాశం కలుగుతుంది.

స్టేట్ కాంగ్రెసుపై నిషేధం రద్దు

స్వల్ప విషయమని స్వామిజీ ప్రకటన

హైదరాబాద్, జూలై 4

హైదరాబాద్ స్టేట్ కాంగ్రెసు తాత్కాలిక అధ్యక్షులైన స్వామి రామానంద తీర్థగారు క్రింది ప్రకటన గావిస్తున్నారు:

"హైదరాబాదు ప్రభుత్వం స్టేట్ కాంగ్రెసుపై నిషేధం తొలగించడం దూరదృష్టితో కూడుకున్న చర్య ఐనప్పటికీ, ఇది చాల స్వల్పమైన విషయం. సంస్థాన ప్రజలు బాధ్యతాయుత పరిపాలనను కోరుతున్నారు. పరిపాలనా యంత్రంలో, పై నుంచి క్రింది వరకు ప్రజా తంత్రపద్ధతులు ప్రవేశపెట్టాలి. సంపూర్ణ స్వాతంత్ర్యం గల భారత ఫెడరల్ రాజ్యాంగంలో హైదరాబాదు ఒక భాగంగా ఉండాలి. రాజ్యాంగ నిర్మాణసభకు ప్రజా ప్రతినిధుల్ని పంపాలి. ప్రజలు సౌఖ్యంగా జీవించడానికి అవసరమైన మార్పులు. అర్థిక సాంఘిక విధానంలో, తీసుకురావాలి ఇవన్నీ అతి ప్రధానమైన కోర్కెలు.

"ఈ కోర్కెలంతై సంస్థాన ప్రజలందరినీ సమీకరించి, బలం చేకూర్చడం అవసరం. ప్రజలు, ప్రచారకులు యీ విషయంలో శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఐక్యత, క్రమశిక్షణ ఉన్నప్పుడే మన ఆశయాలు నెరవేరుతాయి.

స్టేట్ కాంగ్రెసు విశాలమైన ప్రజాతంత్ర సంస్థగా అభివృద్ధి అయేటట్లు ఇతర ప్రజా సంస్థలన్నీ తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

★ దక్షిణాఫ్రికా దొరల దురంతాలు

ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం మానవాభ్యుదయానికి విరోధం

సత్యాగ్రహంలో పాల్గొన్న మతగురువు హెచ్చరిక

దక్షిణాఫ్రికాలో భారతీయుల స్థితి దుర్భరము ముతోతున్నది, తెల్లజాతివారి దౌర్జన్యం ...

...

... పదింది.

యూరపియన్ సామతూరివరుకురెవరెండ్ స్కాట్కు 5 పౌనుల జరిమానా వేశారు. జరిమానా చెల్లించనని ఆయన స్పష్టపరిచాడు. శిక్ష పడినప్పుడు స్కాట్ ఇలా ప్రకటించాడు.

"ఇటీవల మాంట్లి చట్టాన్ని ఆఫ్రికా వాసులు అవహేళన చేస్తున్నారు. యుద్ధములో మన మేసూత్రాలపై పాల్గొన్నామో అవన్నీ మంటగలిసిపోతున్నవి. ఈ చట్టంలో పరస్పర జాతి విద్వేషాలు పెంపొందాయి. ఇలా భారతీయులని పనుమంది నేడు పరచడం పవమానాభ్యుదయానికి గొప్ప అటంకము కలిగిస్తుంది. ప్రజాస్వామ్య సూత్రాలన్నింటికి విరుద్ధంగా వారి జీవిత హక్కునే విరోధించడం సరికాదు"

మేజస్ట్రేటుతో ఆయనిలా అన్నారు.

"ఈ చట్టం ఆశియావాసులందరకీ అవమానకరం. మీవూ నేనూకూడా యురాదులము గనుక ఆశియా జాతి వారమే. ఈ చట్టంలో యూదులను ఆశియా జాతులలోంచి విడదీసి వారు కాని మనం ఆశియావారమే.

"ఈ జాతి వివేదం క్రైస్తవ మత సిద్ధాంతానికి విరుద్ధం"

...

... సమూహిక నేరంక్రిందనే అరెస్టు చేశారు.

ఇందులో డా. యమ్. ప్రావిన్ అనే మాజీ సైనికుడు కూడ ఉన్నారు. అతనొక ప్రకటన చేస్తూ దక్షిణాఫ్రికా భారతీయులను తీవ్రంగా వేదిస్తున్నారన్నారు.

ఈ సత్యాగ్రహ ప్రచారం నీగ్రోల్లో కూడా చైతన్యం కలిగించింది, నీగ్రోలు తామొక్కరికి వెళ్ళాలన్నా ఒక పాసు చూపాలి. అందుకు వారు అనుమతి చూపుతూ అత్యంత భంగకరమైన అపాసుల పద్ధతిని రద్దు చెయ్యాలని లేకపోతే వారిని కాల్చి పారవేసే చట్టం ధిక్కరిస్తామన్నారు.

దక్షిణాఫ్రికా జాతీయ కాంగ్రెస్‌వారు భారత సత్యాగ్రహంపై సానుభూతిని తెలుపుతూ తీర్మానించారు.

ఈనాడు దాదూ ఇచ్చిన సందేశం దక్షిణాఫ్రికా భారతీయుల చేతుల్లో రింగుమంటున్నది. ఆమాటలివి:

"పోరాటం కఠినమైనది కావచ్చు దీర్ఘకాలం సాగవచ్చు. కాని మన దృఢనిశ్చయం చెక్కు చెదరరాదు. ఈవమర సందేశాన్ని విని మీరు వుద్యమంలో దూకండి"

చదవండి

విప్లవవీరుల చరిత్రలు

వృద్ధీవంగు	0 12 0
భగత్ సింగు	0 8 0
చిట్టగాంగు విప్లవ వీరులు	1 0 0
గదర్ వీరులు	0 10 0

ప్రజాశక్తి ప్రచురణాలయమ్ము

మొగల్రాజపురం : : బెజవాడ

ఆటంబాంబును విసర్జించే ఉద్దేశం అమెరికాకు లేదు

బికినీ ప్రయోగం - సోవియటు వ్యాఖ్య

పరమాణువులో బ్రహ్మాండమైన శక్తి ఇమిడి ఉందని శాస్త్రజ్ఞులు ఏనాటో తెలుసుకున్నారు. ఆశక్తిని బయటకితీసి, దానిని మానవుని అదుపాజ్ఞల్లో ఉంచి, తగినవిధంగా ఉపయోగించడం ఎలా అని కొన్నాళ్ళనుంచి పరిశోధనలు జరుగుతూ వచ్చాయి.

పరమాణుశక్తిని ప్రజోపయోగకరమైన పద్ధతుల్లో వినియోగించటం గురించి సోవియటు శాస్త్రజ్ఞులు 1930 నుంచీ పరిశోధనలు సాగిస్తూ వచ్చారు.

మరొకవైపు, ఈ శక్తిని తమకు ప్రపంచాధిపత్యం చేకూర్చి పెట్టేలా ఉపయోగించడానికి సామ్రాజ్యవాదులు, ఫాసిస్టులు కృషి సాగిస్తూ వచ్చారు.

యుద్ధకాలంలో నాజీ జర్మన్ శాస్త్రజ్ఞులు యురేనియం పరమాణువును ఉపయోగించి "అటంబాంబు"ను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అమెరికా — బ్రిటిష్ సామ్రాజ్యవాదులు విన్నారు. ఒక తీవ్ర పోటీ ప్రారంభమైంది. అటంబాంబు తయారు కాకముందే జర్మనీ ఓడి పోయింది. కాని జపాను ఓడిపోక పూర్వం అమెరికా అటంబాంబును పూర్తిచేయ గలిగింది.

సుమారు ఏడాదిక్రితం, మానవజాతి చరిత్రలో మొట్టమొదటిసారి పరమాణుశక్తి ప్రయోగం జరిగింది. —అమెరికావారు హిరోషిమా, నాగసాకి అనే జపాను పట్టణాలపై అటంబాంబులను వేసారు.

మారణ సాధనంగా అటంశక్తి ఫలితాలు

ఈ మొట్టమొదటి ప్రయోగం యొక్క ఫలిత మేమిటి? దీనివల్లనే జపాను అంత త్వరగా లొంగిపోయిందనడం పచ్చాబద్ధమని బ్రిటిష్ కన్సర్వేటివ్ పత్రికలే ఒప్పుకున్నాయి. ఇక దీనివల్ల కలిగిన నష్టం చూడండి. బ్రిటిషు శాస్త్రవేత్తల కమిషనొకటి దీనిని గురించి లెక్కలుతీసి జూను 29 వ ప్రకటించింది. ఈ రిపోర్టుయొక్క సారాంశమిది.

జనసంకీర్ణమై కలకలలాడుతూండిన ఈపట్టణాలు రెప్పపాటు కాలంలో నామరూపాలు లేకుండా తుడుచుకుపోయాయి. హిరోషిమా జనాభా 3,20,000. 1945 ఆగష్టు 6వ అటంబాంబుపడి 80 వేలమంది చనిపోయారు. 4 చదరపుమైళ్ళ ప్రదేశం బూడిద ప్రోగయిపోయింది.

నాగసాకి జనాభా 2,60,000 అక్కడి 1½ చదరపుమైళ్ళ పారిశ్రామిక ప్రదేశంలో లక్షమంది ఉండేవారు. ఆ ప్రదేశంపైనే ఆగస్టు 9 వ అటంబాంబు ప్రేలింది. ఆప్రదేశమంతా సర్వనాశనమయింది. 40 వేలమంది చనిపోయారు.

ఆస్తినష్టం ఎలాఉంటుందో చూడండి. జపానులోలాగ కొయ్యఇళ్ళు కాకుండా, ఇంగ్లాండులో పెద్ద పట్టణాల్లోలాగా దృఢమైన ఇళ్ళు అయినట్లయితే, బాంబుప్రేలిన చోటినుంచి వేయిగజాల అవరలో ఇళ్ళన్నీ పూర్తిగా ధ్వంసమయిపోతాయి. ఒకమైలు అవరలో మరామత్తుకు కూడా వీలులేనంతగా (30 వేల ఇళ్ళు) దెబ్బతింటాయి. ఒకటిన్నర మైలు అవరలో (సుమారు 35 వేల ఇళ్ళు) పెద్దపెద్ద మరామత్తులు జరిగితేనే తిరిగి నివాసయోగ్యం కాగలవు; రెండు రెండున్నర మైళ్ళ అవరలో (60 వేలు మొదలుకొని లక్షవరకు) కొద్ది మరామత్తులు సరిపోతాయి.

మారణసాధనంగా పరమాణుశక్తిని ఉపయోగించడంవల్ల కలిగే భయంకర ఫలితాలు ఇంతటితో ఆగలేదు. అటంబాంబు ప్రేలుడుతో ప్రమాదకరమయిన శక్తి కిరణాలు నలువైపుల వ్యాపిస్తాయి. ఇవిపైకి ఏలాంటి జాడలు వదలకుండానే శరీరంలోకి దూరతాయి. ఎముకల్లోని మూలుగను పాడుచేస్తుంది. దానితో కొత్తరక్తకణాల ఉత్పత్తి వెంటనే ఆగిపోతుంది. ఒక వారంరోజుల్లో చావు తప్పదు. ఈకిరణాలవల్ల గర్భవతులకు అకాల ప్రసవం కలగడం, శిశువు కొద్దిసేపటిలోనే చనిపోవడం జరిగింది.

అభివృద్ధి కాముకుల ఆందోళన

పరమాణుశక్తిని మారణ సాధనంగా ఉపయోగించడంవల్ల కలిగే దారుణ ఫలితాలు బయటపడిన నాటినుండీ, దీనిని మారణ సాధనంగా ఉపయోగించడం నిషేధించాలనీ, ప్రజల శ్రేయోభివృద్ధికే దీనిని ఉపయోగించాలని, ప్రపంచ అభివృద్ధి కాముకులందరూ ఆందోళనచేయ నారంభించారు. యీ ఆందోళనకు సోవియటు నాయకత్వం వహించింది. అటంబాంబు రహస్యాలు ఏ ఒక్కటి రెండు దేశాల చేతుల్లో గుత్తసొమ్ముగా ఉండకుండా మిత్రరాజ్యాలన్నింటికీ తెలిసినట్లయితే అటంబాంబును ఇకమీదట ఉపయోగించడానికి ఎవ్వరూ సాహసించరని సోవియటు వాదించింది.

సామ్రాజ్యవాదుల కుటిలనీతి

కాని, సామ్రాజ్యవాదుల నీతి వేరు. పరమాణుశక్తి ప్రజాశ్రేయస్సుకు తోడ్పడగల మహత్తర శక్తిగా వారికి కనబడలేదు. ప్రపంచంపై తమకు పెత్తనాన్ని సాధించిపెట్టగల ఆయుధంగానే వారు దానిని గుర్తించారు. అందువల్ల దాని రహస్యాలన్నీ తమ గుత్త సొమ్ముగానే ఉండాలన్నారు. అమెరికా, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు. అటంబాంబును తమ చేతిలో పెట్టుకొని ఇతరదేశాలను బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తున్నారు.

అంతేకాదు. అటం ఆయుధాలలో ఇంకా నైపుణ్యం సంపాదించడానికికూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందుకు నిదర్శనమే ఈనెల మొదటి తేదీని పసిఫిక్కు మహాసముద్రంలో బికినీ దీవులవద్ద జరిగిన అటంబాంబు ప్రయోగం.

బికినీ సముద్రంలో ప్రయోగం

నౌకా యుద్ధాల్లో అటంబాంబు ఫలితాలెలా ఉంటాయో పరిశోధించడం ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం. అందుకోసం బికినీ దీవుల మధ్యనున్న సముద్రంలో సుమారు 73 పాత నావలను ప్రోగుచేశారు. వానిలో కొన్ని జపాను నావలు. వీటిలో గొర్రెలను, ఎలుకలను, కొన్ని శాస్త్ర పరిశోధన పరికరాలను ఉంచారు. అన్ని దేశాల ప్రతినిధుల్ని ఆహ్వానించారు.

ఈ ప్రయోగం జరిగేముందు సామ్రాజ్యవాదుల ప్రచారసంస్థలు విపరీత ప్రచారాలు సాగించాయి. సముద్రంలో ఈ బాంబును ప్రయోగించడంతో భయంకరమైన ఉప్పెన పుట్టుతుందని భూకంపం వస్తుందని, గంటకు 3 వేల మైళ్ళ వేగంతో గాలి వీస్తుందని - ఏమేమో కల్పనలు సాగించారు.

కాని, జూలై మొదటితేదీ తెల్లవారుజామున ప్రయోగం జరిగింది పైఊహల్లో ఒక్కటి కూడా నిజంకాలేదు. బాంబు ప్రేలగానే అగ్ని, పొగలేచి ఒక పెద్ద పుట్టగొడుగు ఆకారంతో 35 వేల అ॥ ఎత్తుకు లేచిపోయింది. ఈపొగమబ్బు కిరణాలతో కూడుకున్న పొగ. దీని ప్రభావం ఎలాంటిదో కనుక్కోడానికి అమెరికావారు, మనుష్యుల్లేకుండానే రేడియో చేత నడుపబడే విమానాలను శాస్త్ర పరికరాలతో అమర్చి దానిలోకి పంపారు.

అంతా చల్లబడిన తరువాత, చుట్టూ కొన్ని మైళ్ళ దూరంలో కాచుకొనిఉన్న ప్రేక్షక నావలు మెల్లమెల్లగా, భయపడుతూ, భయపడుతూ బికినీ సముద్రంలోకి వచ్చాయి. అక్కడి నావలన్నీ ధ్వంసమయిపోయి ఉంటాయనుకున్నారు. కాని, రెండు మూడుగా నావలు మాత్రమే మునిగిపోయాయి. 6 బాగా దెబ్బతిన్నాయి. ఈ ప్రయోగానికి ప్రధాన లక్ష్యమయిన నేవాడా చెక్కు చెదరకుండా ఉంది.

తీరంపైనున్న తాటిచెట్ల ఆకులైనా చెదరలేదు. ఇకనావల్లో ఎలుకలన్నీ చచ్చాయి. కాని, గొర్రెలు, బాంబుకు మరీ దగ్గరగా ఉన్నవాటిలో చచ్చాయి; మిగిలినవాటిలో చక్కగా మేత మేస్తూఉన్నాయి.

ఈ విధంగా, ప్రచారం ద్వారా ముందు చిత్రించిన చిత్రానికి వాస్తవిక ఫలితాలు ఎంతో తీసిపోయాయి. ఇలా అయేసరికి, బాంబు అనుకున్నదానికన్నా ముందుగానే పేలిపోయిందని అమెరికా అధికారులు సంజాయిషీ చెప్పడం ప్రారంభించారు.

అమెరికా నిజతత్వం బయటపడింది

ఏదిఏలాగున్నా ఈబికినీఉదంతంతో అమెరికా నిజతత్వం బయటపడింది. అటం ఆయుధాల విసర్జన అంటూ తన ప్రతినిధి బరూచ్ ద్వారా మిత్రరాజ్యసమితిలో చేసిన సూచనలు పట్టి బూటకమని తేలిపోయింది ఈ ప్రయోగాన్ని ఇంత ఆర్భాటంతో చేయడంలో అమెరికా ఉద్దేశాన్ని బట్టబయలు చేస్తూ నెహ్రూ పండితుడు ఇలా అన్నాడు

"అమెరికా శక్తిని ప్రపంచానికి ప్రకటించడమే: తమ విధానానికి ఎవరడ్డు తగిలినా ఆదేశాన్ని ధ్వంసంచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడమే" దీని ఉద్దేశమన్నారు.

సోవియటు ప్రభుత్వపత్రిక "ఇజ్వెస్తియా" ఇలా వ్యాఖ్యానించింది. "అమెరికా పైకి చెబుతున్నట్లు నిజంగా అటం ఆయుధాలను విసర్జించాలనుకుంటే ఈ ప్రయోగం అవసరముండేదా? అటంబాంబును ధ్వంసం చేయడానికి మార్గంకాదు ఈ ప్రయోగం; దానిలో ఇంకా నైపుణ్యం సంపాదించడానికే.

"దీనిలో అసలు రహస్యాన్ని "న్యూయార్కు హెరాల్డు ట్రిబ్యూన్" పత్రిక విశేషించి బయటపెట్టాడు. రాజకీయ ప్రయోజనాలను సాధించడానికి అమెరికా అటంబాంబును నిర్మొహమాటంగా ఉపయోగించాలని ఆ పత్రిక సలహా ఇస్తున్నాడు. ముఖ్యంగా సోవియటునుండి ఏయే సౌకర్యాలను ఏవిధంగా సాధించాలో జాబితాకూడా ఇచ్చాడు. సామ్రాజ్యవాదుల అటం విధానం యొక్క సారాంశమే ఇది" అని "ఇజ్వెస్తియా" తూర్పార బట్టింది.

"ప్రచారమన్నట్లు బికినీ అటంబాంబు ప్రయోగం ప్రళయం తెచ్చిపెట్టలేదు కాని, అటం ఆయుధాల నిషేధానికుగాను అమెరికావారు చేస్తున్న సూచనలో ఏ మాత్రమూ నమ్మడానికి వీలులేకుండా చేసింది."

ఇంత చేస్తూ అమెరికా ప్రభుత్వం, తగుదునమ్మా అని మొన్న మూడవ తేదీని మిత్రరాజ్య సమితి పరమాణుశక్తి కమీషనుకు ఒక మెమోరాండం సమర్పించింది. పరమాణుశక్తిని గురించి జరిగే ఒడంబడికను ఎవరయినా భంగపరుస్తే, వెంటనే భద్రతాసంఘానికి ఫిర్యాదుచేయాలని దీనిసారాంశం. పరమాణుశక్తి పరిశోధన అజమాయిషీ గురించి ఒక [illegible] కూడా తయారుచేయాలట.

అటం ఆయుధాల రహస్యాలను, పరమాణుశక్తి పరిశోధనను తనగుత్తసొమ్ముగా చేసుకోవడమే ఈ మెమోరాండం చేయడంలో అమెరికా ఉద్దేశం. ముఖ్యంగా సోవియటు లోను, తూర్పు యూరపుదేశాలలోను పరమాణుశక్తి పరిశోధనకు పూర్తి అవకాశం లేకుండాచేయాలని దీని ఉద్దేశం.

సోవియటు కృషి

కాని, సోవియటు అటం ఆయుధాలను పూర్తిగా నిషేధించి, ప్రజోపయోగకరమైన పద్ధతుల్లో పరమాణుశక్తి పరిశోధనకు అన్నిదేశాలకు పూర్తి అవకాశం ఉండాలని సోవియటు పట్టుదల. ఈ దృక్పథంతోనే పట్టుపట్టింది. మిత్రరాజ్య సమితిలో సామ్రాజ్యవాదుల వాదనల నెదుర్కొంటూంది. మరో వైపు, తనదేశంలో పరమాణు పరిశోధనలు వింకా ముందుకు తీసుకుపోయి, ప్రజలకెక్కువగా ఉపయోగపడే అవకాశాలు కలిగిస్తోంది.

"మన శాస్త్రపరిశోధకులకు తగిన సహాయం చేస్తే, ఇతరదేశాల శాస్త్రపరిశోధకులతో తులతూగడమే కాకుండా, వారిని ఎన్నో రెట్లు మించిపోగల మనవారికి సందేహం లేద"ని మార్షల్ స్టాలిన్ ఇటీవల ఒక ఉపన్యాసంలో సోవియటు శాస్త్రవేత్తలనుగురించి చెప్పారు.

పరమాణువు పరిశోధన విషయంలో ఈ మాటలు అక్షరాలా నిజమయ్యాయి.

అమెరికావారు ఇంతవరకు ఒక్క యురేనియం పరమాణువును మాత్రమే బ్రద్దలు కొట్టగలిగారు. దానిలో నుంచి బయటపడే మహత్తర శక్తిని విధ్వంసకచర్యలకు ఉపయోగించడం మీదనే కేంద్రీకరిస్తున్నారు.

సోవియటు శాస్త్రవేత్త ప్రొఫెసర్ అలెగ్జాండర్ పావ్లోవిచ్ జ్దానోవ్ ఇంతకన్నా ఎంతో దూరం ముందుకుపోయారు. ఇతని పరిశోధనలను గురించి ఇజ్వెస్తియా ప్రకటించింది. ఒక్క యురేనియం పరమాణువునే కాకుండా వెండి, క్రోమియం పరమాణువులను కూడా బ్రద్దలుకొట్టే పద్ధతిని జ్దానోవ్ కనిపెట్టాడు. ఈ పరమాణువులను కాస్మిక్ కిరణాలతో (భూమికి కొన్ని మైళ్ళ ఎత్తున ఆకాశంలో పరమాణువులు తమంతట బ్రద్దలయి, నలుదిక్కులా ప్రసరించే మహత్తర శక్తి కిరణాలు) బద్దలుకొట్టే పద్ధతి కనిపెట్టాడు. జ్దానోవ్ ఈ పరిశోధనలను 1945 లోనే పూర్తిచేశాడు.

ఇతనికి సోవియటు ప్రభుత్వం స్టాలిన్ బహుమానం క్రింద లక్ష రూపాయలు ఇచ్చింది. ఈ విధంగా ఉత్పత్తి అయ్యే పరమాణుశక్తిని మారణ కార్యకలాపాలకు కాకుండా, ప్రజోపయోగకరమైన పనులకు ఉపయోగించాలని సోవియటు ప్లాను.

పోలెండుతో చేసికొన్న ఆర్థిక ఒడంబడికను బ్రిటన్ నిరాకరించడంలో గల రహస్యం

పోలెండు దేశపు బంగారం, 70 లక్షల పౌనులు, బ్రిటన్ చేతిలో వుంది. చాలకాలం నుంచి, పోలెండు ప్రభుత్వానికి, బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న రాయబారాల ఫలితంగా ఒక ఆర్థిక ఒడంబడిక కుదిరింది. యుద్ధ బుణాలు ఇతర ఆర్థిక సంబంధాలపై కుదిరిన ఒడంబడికలో ఒకషరతు ఏమిటంటే ఆ 70 లక్షల పౌనుల బంగారంలో 30 లక్షల పౌనులు. పోలెండుకు బ్రిటను తిరిగి ఇచ్చివేయాలి.

ఈ ఒడంబడిక జూన్ 24 వ తేదీ కుదిరింది. కాని జూలై 28 వ తేదీని బ్రిటిషు ప్రభుత్వము దీనిని ధృవపర్చడానికి నిరాకరిస్తూ పోలిషు ప్రభుత్వానికి తెలిపింది. ఈ విచిత్ర చర్యకు బ్రిటిషుప్రభుత్వం ఇచ్చిన సాకు ఇది. పోలెండులో ఎన్నికల తేదీ ఇంకా నిర్ణయింపబడలేదు. కనుక ఎన్నికలు సక్రమంగా జరిగాయని తమకు నమ్మకం గలిగేటంతవరకు ఈ ఒడంబడికను ధృవపర్చరట.

ఇది రాజకీయపు బెదిరింపు

దీనిపై పోలిషు రేడియో ఇలా వ్యాఖ్యానించింది.

"జూన్ 24 వ తేదీ అంగీకరించిన ఒడంబడికను 28 వ తేదీన ధృవపర్చమని నిరాకరించవలసిన అగత్యం ఏమివచ్చింది? ఈ 4 రోజులలో పోలిష్ - బ్రిటిష్ సంబంధాలలో మార్పులేమీ రాలేదే? ఇది రాజకీయంగా బెదిరింపు. మాపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశం తప్ప మరేమీ కాదు.

"మా బంగారం మాకివ్వడానికి వీరికింత కష్టమెందుకు? ఎన్నికల వంకబెడుతున్నారు. ఆ మాట కొస్తే, మా ప్రభుత్వాన్ని బ్రిటన్ ఏనాడైతే గుర్తించిందో ఆనాడే మా బంగారం మాకివ్వాలి."

అభివృద్ధి నిరోధకులను బలపర్చడానికే ఈ బెదిరింపులు

నాలుగు రోజుల్లోనే బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ ఖర్రు తిరుగుడు రావడానికి కారణం లేక పోలేదు.

కొద్ది కాలంలోనే (ఆకురాలు ఋతువులో) పోలెండులో జనరల్ ఎన్నికలు జరుగబోతున్నాయి.

అప్పటికి రెండు రోజుల్లో — జూన్ 30 తేదీని-పోలెండులో మూడు ప్రధాన సమస్యలపై ప్రజాభిప్రాయం తెలుసుకోడానికి ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ మూడు సమస్యలు ఇవి.

(1) ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న జమీందారీలను లాగుకొని ఆ భూమిని రైతులకు పంచడం. చిన్నచిన్న వ్యక్తిగత పరిశ్రమలు గాక మిగిలిన పెద్ద పరిశ్రమలన్నీ ప్రభుత్వపరం చేయడం మీకు అంగీకారమేనా?

(2) పై శాసనసభను (సెనేటును) రద్దు చేసి ఒకే శాసనసభను పెట్టడం మీకు అంగీకారమేనా?

(3) పశ్చిమ వైపున ఓడర్ నది వరకూ గల భూభాగాన్ని పోలెండు సరిహద్దులలో కలుపుకోడం మీకు అంగీకారమేనా?

ఈ సమస్యలపై, పోలెండులోని ముఖ్య రాజకీయ పార్టీలైన, రైతుపార్టీ, సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఐక్యతతో ఒక పక్షంగాను, అభివృద్ధి నిరోధకుడైన మికొలాజిక్ పార్టీ ఇంకో పక్షంగాను నిలిచారు. (మికొలాజిక్ తన పార్టీకికూడా "పోలిష్ రైతుపార్టీ" అని పేరుపెట్టాడు)

బ్రిటిష్ ప్రభుత్వం అభివృద్ధి నిరోధకుడైన మికొలాజిక్‌ను బలపరుస్తోంది. అందుచేతనే ఎన్నికల ముందు ఈ బెదిరింపులు. ఇంతకుముందు జూన్ 25 తేదీనే పోలిషు ప్రభుత్వం, ఎన్నికల ప్రచారం మొదలైన వాటిలో మికొలాజిక్‌కు "ఆటంకాలు" కలుగజేస్తోందని, అతని పార్టీని కూలద్రోయాలని చూస్తున్నదనీ, బ్రిటన్ బెదిరించడం జరిగింది.

మికొలాజిక్ పార్టీ చరిత్ర ఏమిటి?

మికొలాజిక్, నాజీ దండయాత్రలో పోలెండును వారికి విడిచిపెట్టి లండనుకు పారిపోయిన "నాయకుల"లో ఒకడు. లండనులో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చెప్పుచేతల క్రింద "లండను పోలిష్ ప్రభుత్వాన్ని" ఏర్పరచిన వారిలో ముఖ్యుడు.

నాజీ ఆక్రమణ నుంచి విముక్తి చెందిన తరువాత పోలెండులో ముఖ్య రాజకీయపార్టీలు ఐక్యమై సంయుక్త ప్రభుత్వాన్ని ఏర్పరచాయి. మొదట పేచీలుపెట్టినా 1945 లో బ్రిటిష్ ప్రభుత్వముకూడ దానిని గుర్తించక తప్పలేదు. ఆతరువాత మికొలాజిక్ స్వదేశానికి వచ్చాడు.

మికొలాజిక్ రాక అభివృద్ధినిరోధక శక్తుల కొక కూటమిగా ఏర్పడడానికి మంచి అవకాశాన్ని కలిగించింది.

మికొలాజిక్ ఏర్పరచిన "పోలిష రైతు పార్టీ"లో ప్రజాస్వామ్య శత్రువులైన టెర్రరిస్టుముఠా చేరి ప్రముఖస్థానాలాక్రమించింది. వీరు సోవియటు వ్యతిరేక ముఠాలతోను, రహస్య ఫాసిస్టు ముఠాలతోను కలిసి ప్రభుత్వోద్యోగుల్ని చంపడం, ఎత్తుకుపోవడం సాగించారు.

పశ్చిమ పోలెండులోవున్న ఫాసిస్టు సంస్థయైన "జాతీయ సైన్యం" (నేషనల్ ఆరమ్డ్ ఫోర్సెస్) తన అనుచరులను సభ్యులుగా పంపుతూ అందులో వారంతా మికొలాజిక్‌ను బలపర్చాలని సూచనలిచ్చింది.

ఇండియాలో సామ్రాజ్యవాద పత్రిక "స్టేట్స్‌మన్" యొక్క లండను ఆఫీసువాళ్లుకూడ జూన్ 18 వ తేదీని, "మికొలాజిక్ పార్టీలో అభివృద్ధి నిరోధకులంతా చేరుతున్నారని" అంగీకరించింది.

ముఖ్యుల రాజీనామాలు

ఆ పార్టీలో అభివృద్ధినిరోధకుల, ఫాసిస్టు అనుకూలుర ప్రాబల్యం ఎక్కువ అవుతూండడం సహించకలేక, పార్టీ ఆసిస్టెంటు సెక్రటరీ జనరల్ డాక్టర్ రెక్ తన పదవికి రాజీనామా ఇచ్చాడు. మరో ముఖ్యుడు, వ్యవసాయ బ్యాంకి అధ్యక్షుడు అయిన ఎడ్వర్డు బెర్లోయుకూడా పార్టీకి రాజీనామా యిచ్చాడు. వీరితోపాటు పార్టీ సుప్రీమ్ కౌన్సిల్ సభ్యులు ముగ్గురు రాజీనామాలిచ్చారు.

ఐక్యతకు వ్యతిరేకం

ఎన్నికల విషయంలోకూడ ఈ పార్టీ పోరటి చూడండి. దేశ పునర్నిర్మాణానికి ఐక్యత ఎంతో అవసరం గనుక ఎన్నికలలో ప్రజలలో చీలికలు లేకుండా, దేశంలోని ప్రజాఐక్యతను కాపాడడానికి, ముఖ్యమైన రాజకీయ పార్టీలన్నీ కలిసి చర్చించి అందరికీ ప్రాతినిధ్యం వుండేలాగ ఒకే ఐక్య కమిటీగా ఎన్నికలు జరుపుదామని, మిగిలిన పార్టీలన్నీ సూచించాయి. మికొలాజిక్‌పార్టీ అందుకు నిరాకరించింది. తాను వేరే పార్టీగా పోటీ చేస్తానంది. పై శాసనసభ (సెనేట్) ఉండాలనే కార్యక్రమంమీద ఎన్నికలలో పోటీచేసింది. ఇదీ మికొలాజిక్ పార్టీ చరిత్ర. దానిని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు బలపరుస్తున్నారంటే ఎందుకో మనకిప్పుడు బోధపడుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే, పోలెండులో ప్రజాస్వామ్య శక్తులను కూలదోసి, సామ్రాజ్యవాద ప్రభుత్వాన్ని, ఫాసిస్టు అనుకూల ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టడానికి పనిచేసే అభివృద్ధినిరోధక శక్తులకు మికొలాజిక్‌పార్టీ నాయకత్వం వహిస్తోంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వారికి అన్నివిధాలా సహాయం చేస్తున్నారు. అందుకే ఈ బెదిరింపులు.

"ఇనుపతెర"

బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఒకపక్క ఇవన్నీ చేస్తూనే మరోప్రక్క, సోవియట్ పలుకుబడిలోవున్న తూర్పు యూరప్‌లో జరిగే సంగతులు ఇతర ప్రపంచానికి తెలియకుండా "ఇనుపతెర" వుందని సోవియటు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. "ఎన్నికలు సక్రమంగా జరిగాయని మాకు నమ్మకం కలిగించేవరకు ఒడంబడికను ధృవపర్చ"మనేదికూడా ఆ ప్రచారంలోని భాగమే.

కాని జూన్ 30 ని జరిగిన ఎన్నికల సమయంలో విదేశ పత్రికా రచయితలు దేశమంతా తిరిగి చూచారు. "ఇనుపతెర" వారి కెక్కడా కనపించలేదు. చాల సక్రమంగా, ప్రజాస్వామ్య పద్ధతినే ఆ ఎన్నికలు జరిగాయని అంగీకరించారు.

కాని పోలెండుదేశపు బంగారం, వారికి తిరిగి ఇచ్చివేయడానికి మాత్రం బ్రిటనుకు "ఇనుపతెర" అడ్డం వస్తోంది.

పాలస్తీనాలో

సామ్రాజ్యవాదుల పన్నాగం

పాలస్తీనాలో యూదు దౌర్జన్యవాదుల తెంపరితనం నానాటికీ శ్రుతిమించిపోసాగింది దీనినరికట్టడానికంటూ బ్రిటిష్ అధికారులు జూన్ 29 వ తేదీని జెరూసలం, టెల్అవీవ్, హైఫా మొదలయిన ముఖ్యదేశాల్లో యూదు పేటలను బ్రిటిష్ అధికారులు సోదాచేశారు. ముఖ్యంగా జెరూసలంలోఉన్న ప్రపంచ యూదుజాతీయ సంస్థప్రధాన కార్యాలయాన్ని సోదాచేసి, ముఖ్యపత్రాలను తీసుకువెళ్ళారు. కార్యనిర్వాహక వర్గంలో కొందరిని అరెస్టు చేశారు. ఈసోదాల్లో మొత్తం 2000 మందిని అరెస్టుచేశారు. సుమారు 20 రహస్య ఆయుధాగారాలు; అపారయుద్ధసామగ్రి బయటపడ్డాయి.

"ఇంకేముంది-బ్రిటిష్ ప్రభుత్వం ప్రపంచ యూదుజాతి అంతటిమీదా ద్వేషమెత్తింది. మన ఉనికికే ముప్పు వాటిల్లుతూంది. ప్రతిఘటించి యుద్ధం చేయడానికి సిద్ధం కండ"ని హగానా, ఇర్గాన్ అనే యూదు రహస్య మిలిటరీ సంస్థలు ప్రకటించాయి. బ్రిటిష్ అధికారాన్ని కూలద్రోయడానికి తాత్కాలిక యూదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనికూడా పిలుపు నిచ్చాయి.

అమెరికాలోని యూదులను వచ్చి తమకు సాయంచేయమనికూడా ఈసంస్థలు కోరాయి. అమెరికా యూదునాయకులు [illegible] తొక్కారు. పాలస్తీనా యూదులపట్ల ఏకీభావ సూచనగా జెరూసలం బయలుదేరి వెళ్ళడానికి నిశ్చయించారు.

ట్రూమన్ వైఖరి

అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ ఈనాయకులలో పలుగురిని పిలిచాడు. పాలస్తీనా యూదులకు అన్యాయం జరుగుతూందంటూ తన సానుభూతిని వెలిబుచ్చాడు. ఇలా చేయదలచామని బ్రిటిష్ ప్రభుత్వం తనతో ఆలోచించనైనా ఆలోచించ లేదన్నాడు. ఆంగ్లో-అమెరికన్ రిపోర్టు ప్రకారం పాలస్తీనాకు లక్షమంది యూదులను పంపడానికి రవాణా, ఆర్థికబాధ్యతలను అమెరికాప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందన్నాడు.

ట్రూమన్ ఇలా ప్రకటించడం వింతగా ఉందని బ్రిటిష్ అధికారులన్నారు. యూదుల రవాణాకాదు అసలు సమస్య; వాళ్ళను దించినతరువాత అరబ్బుల్లోరేగే అసంతృప్తిని ఎదుర్కోవడమే సమస్య అన్నారు. అయినా ఈ విషయమై ఇంకా సంప్రతింపులు జరుగుతూండగా ఇలాంటి ప్రకటనలు చేయడం బాగాలేదన్నారు.

అట్లీ ప్రకటన

పాలస్తీనా ఘటనలను వివరిస్తూ బ్రిటిష్ ప్రధాని అట్లీ జూలై మొదటి తేదీని కామన్సులో ఇలా అన్నాడు:

"ఇటీవల యూదులుజరిపిన దౌర్జన్య చర్యల ఫలితంగా 40 లక్షల పౌన్ల విలువగల ఆస్తికి నష్టంకలిగింది; గత డిసెంబరు నుంచి ఇప్పటివరకు అయిదుగురు పోలీసులు 18 గురు బ్రిటిష్ సైనికులు చనిపోయారు. వీరి చర్యలను పరిశీలిస్తే, అరితేరిన మిలిటరీ సంస్థలు వీటిని నడుపుతూన్నట్లు స్పష్టమవుతున్నాయి.

"వీటిలో పెద్దది హగానా. దీనిక్రింద 70 వేల సైన్యముంది. (ఇదికాక "ఇర్గాన్" అని మరొక మిలిటరీ సంస్థ ఉంది. దీనికిందకూడా కొన్నివేలమంది సైనికులున్నారు. ఎలాగైనా సరే పాలస్తీనా, ట్రాన్సుజోర్డానులను కలిపి ఒక ప్రత్యేక యూదురాజ్యాన్ని స్థాపించడం దీని ఆశయం) ప్రపంచ యూదుసంస్థకు ఈ హగానాతో సంబంధముందని నిదర్శన పూర్వకంగా తేలింది. దౌర్జన్యచర్యలనుగురించి ఈ యూదు సంస్థకు చాలసార్లు హెచ్చరించాం. కాని లాభం లేకపోయింది.

" ఈ దౌర్జన్యాలకు కారకులయినవారు కోరుతున్నది నివాస స్థానం మాత్రమే కాదు: ప్రత్యేక రాజ్యం కోరుతున్నార"ని బ్రిటిష్ చర్యను సమర్థించారు.

సామ్రాజ్యవాదుల పన్నాగం

కాని, అసలు విషయమేమిటి? పాలస్తీ

(మిగతా 18వ పేజీలో)

ప్రపంచశాంతి మహాసభకు సన్నాహాలు

ఇటలీ సంధిపత్రంపై ఒడంబడిక కుదిరింది

పారిస్‌లో జరుగుతున్న విదేశాంగ మంత్రుల సభలో, ఇటలీసమస్య అతి ప్రాధాన్యం వహించింది. దీనికి కారణం లేకపోలేదు. ఇదివరలో జర్మనీతోపాటు ప్రపంచాన్ని చిచ్చుపెట్టిన రెండవ పెద్ద రాజ్యం ఇటలీయే. అంతేగాక తూర్పు పశ్చిమ యూరప్‌ల మధ్యను ఇటలీ వుంది. అందుచే ఇటలీకి తక్కిన దేశాలకూమధ్య ఆర్థికసంబంధాలు ఏర్పరచడం, యుద్ధానంతర శాంతి పరిస్థితులకు ఎంతో అవసరం.

ఇటలీ మొదలైన మాజీశత్రు దేశాలతోటి సంధి షరతులను, మొదట అగ్రరాజ్యాలు (సోవియటు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు) అంగీకరించిన పిమ్మట శాంతి మహాసభలో చర్చించాలని ఇదివరకు అగ్రరాజ్యాలు అంగీకరించాయి. ఈ విషయంలో సోవియటు ఎక్కువ పట్టుదల చూపించింది. అగ్రరాజ్యాలమధ్య ఒడంబడికలేనిదే, శాంతి మహాసభలో చీలికలు తగాయిదాలు వస్తాయని సోవియటు చెబుతూవచ్చింది.

ఇటలీ సంధిపత్ర షరతుల విషయమై బ్రిటన్ అమెరికాలు ఎన్నో అడ్డంకులు కల్గించుతూ వచ్చాయి. సోవియటు మొండిపట్టు వలననే ఒడంబడిక కుదరలేదని ప్రచారం చేయడానికి పూనుకొన్నాయి.

ఉదాహరణకు చూడండి; ఇటలీతో సంధిపత్రం వ్రాయడానికి ఇంకాచాలా వ్యవధికావాలనుటున్న రోజుల్లో, బ్రిటన్ అమెరికాలు ఒక కొత్తఎత్తు ఎత్తాయి. 1943లో ఇటలీతో చేసికొన్న యుద్ధవిరామసంధిని సవరణ చేయాలన్నాయి. ఇలాసవరణచేసే పక్షంలో, ఇటలీ యుద్ధదశనుండి శాంతిదశకుపరివర్తనం చెందిందని, కొంతకాలం పైకి పెప్పేమాటలు. కాని వాస్తవంగా వాళ్ళ ప్రచారం చేసిందేమిటి? ఇటలీతో సంధిపత్రం వ్రాసుకోడానికి అత్యంతరమల్లా ఇప్పుడు యుద్ధవిరామ సంధిని సవరించకపోవడమే అని. ఇందుకు సోవియటే అడ్డుపడుతోందని కూడా ప్రచారం చేశారు.

కాని ఇటలీ యుద్ధవిరామ సంధిని సవరించుటలో, సోవియటు అనేక సూచనలు చేసింది. చివరకు మే 16 వ విదేశాంగ మంత్రులు వల్లరూ వాటిని అంగీకరించారు. ఇటలీ సంధిపత్రం వ్రాయడానికి ఏది అత్యంతరమని చెబుతూ వచ్చారో, ఆవిషయం పరిష్కారమయిపోయింది. నెలదాటిపోయినా, దానిని వారు అమలు పరచలేదు. మరొక ఉదాహరణ.

యుద్ధ నష్ట పరిహారాలు

ఇటలీ తిరిగి కోలుకోకుండా, సోవియటు ఎక్కువ యుద్ధనష్ట పరిహారాలను కోరుతున్నదని, ఇదే ఇటలీ సంధిపత్రం వ్రాయడానికి అత్యంతరమని మరొక ప్రచారం చేశారు.

కాని వాస్తవంలో, బ్రిటిషు-అమెరికాలు ఇటలీని ఆర్థికంగా నాశనం చేసే కోర్కెలను కోరుతూ పిండివేస్తున్నాయి. ఈ విషయాన్ని మరుగుపరచడానికే, సోవియటు కోరే నష్ట పరిహారాలు హెచ్చుగా ఉన్నాయంటూ ప్రచారం చేశాయి.

ఇటలీ యుద్ధ నష్టపరిహారాల క్రింద సోవియటుకు 10 కోట్ల డాలర్లు గ్రీసు, యుగోస్లావియా, అల్బేనియాలకు 20 కోట్ల డాలర్లు, సోవియటు కోరింది.

సోవియటు కోరినది, ఇటలీవల్ల తమకు కలిగిన నష్టంలో 20 వంతు మాత్రమే.

విదేశాంగ మంత్రుల సభా విశేషాలు

బ్రిటను అమెరికాలు తమ సైన్యాల ఆక్రమణ ఖర్చులక్రింద గత 20 నెలలలో 400 కోట్ల డబ్బు గుంజింది. ఈ మొత్తం ఇటలీనుండి బ్రిటను అమెరికాలు తీసుకుపెళ్ళిన ఫ్యాక్టరీ సామానులుగాకనే. ఇంకా యుద్ధం చివరిరోజులలో జర్మనీపై యుద్ధం చేయడానికి మిత్రరాజ్యాలకు ఇటలీ సాయపడినప్పుడు ఆయిన ఖర్చులిందులో లేనేలేవు. ఇటలీలోని బ్రిటిషు పరిశ్రమలకు కల్గిన నష్టం క్రింద, బ్రిటన్ పదికోట్ల డాలర్లకు పైగా కోరింది. ఈ విషయాలన్నీ ఇటలీ ప్రభుత్వం విదేశాంగమంత్రులకిచ్చిన మెమరాండంలోనే బయటపడ్డాయి.

అందుచేత, ఇలాగే అన్ని విషయాలలోను సోవియటు కోరే సబబైన కోర్కెలను తక్కిన అగ్రరాజ్యాలు అత్యంతర పెట్టడానికి కారణం, తమ సామ్రాజ్యవాద దురాశ కోర్కెల విషయంలో సోవియటుపై ఒత్తిడి చేడానికే.

ఇలా బ్రిటన్, అమెరికాలు ఎన్ని అడ్డంకులను పెడుతున్నప్పటికీ, అగ్రరాజ్యాల మధ్య ఐక్యతకు భగ్నం కలగకుండా, సోవియటు అనేక విషయాలలో రాజీ మనుగడ చూపించి. అందుచేతనే ఇటలీ సంధిపత్రంలోని ముఖ్యవిషయాలనేకపైసమాధానం కుదిరింది.

ట్రీస్టీ సమస్య

ట్రీస్టీ సమస్యపై 3 వ తేదీన విదేశాంగ మంత్రులమధ్య అంగీకారం కుదిరింది.

మొదట మొలటావ్ ఒక ప్రణాళిక మార్చినారు. దానికి ఫ్రాన్సుకొన్ని సవరణలుచేసింది అమెరికా మరికొన్ని సవరణలు చేసింది. గత మంగళవారంనాడు, అమెరికా సవరణలతో కూడిన ప్రతిపాదనను అందరూ అంగీకరించారు.

దీనిప్రకారం, ట్రీస్టీ, దానిప్రక్కనున్న ప్రాంతం, ఇటలీ-యుగోస్లోవియాలచే నియమింపబడే గవర్నర్ పరిపాలించుతాడు. ఈ ప్రాంతానికి రాజ్యాంగచట్టాన్ని అగ్రరాజ్యాలు నాలుగుతయారుచేస్తాయి. సయోజన వోటింగ్ పద్ధతిని ఎన్నికలు జరుగుతాయి. ట్రీస్టీపరిపాలన అమలుయిన్నీ మిత్రరాజ్య సమితియే వహించుతుంది. (మొలటావ్, భద్రతాసంఘానికిలోబడి నాల్గు అగ్రరాజ్యాలు వహించాలని కోరారు.)

వలసదేశాల సమస్య

బ్రిటిష్ విదేశాంగమంత్రి బెవిన్ మూడుమార్గాలతో ఒక ప్రతిపాదన గావించారు. దానికి అగ్రరాజ్యాలు అంగీకరించాయి. ఆప్రతిపాదన ఇది:

ఇటలీతో శాంతి ఒడంబడిక అమలులోకి వచ్చాక, సంవత్సరంలోగా ఇటలీ వలస దేశాల సమస్యను పూర్తిగా పరిష్కారం చేయాలి. (ఈ విషయంపై ఇదివరకే ఒడంబడిక కుదిరింది. ఈలోగా వీటిపై పరిపాలన ఎలా ఉండాలి అనే విషయంమీదనే చర్చ వచ్చింది.)

"ఆ పరిష్కారం ఈ క్రింది విధాలలో ఏదో ఒక మార్గం ద్వారా చేయవచ్చు. (1) వలస రాజ్యాలకు స్వాతంత్ర్యం. (2) ప్రక్క ప్రదేశాలతో కలపడం. (3) మిత్రరాజ్యసమితి యాజమాన్యం క్రిందగాని, మిత్రరాజ్య సమితిలోని ఏదైనా ఒక దేశం క్రిందగాని, ధర్మకర్తృత్వం. ఈ విషయంలో అగ్రరాజ్యాల మధ్య విభేదం వస్తే, మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలి. ఈ విషయంలో బ్రిటన్ యుద్ధకాలంలో చేసిన వాగ్దానాలను గుర్తుపెట్టుకోవాలి (లిబియాను ఇటలీ క్రిందికి పోనీయమని బ్రిటన్ వాగ్దానం చేసింది.)

ఈ సూచనలపై చర్చలు జరిగాక ఒక ఒడంబడిక కుదిరింది. ఇటలీ వలసరాజ్యాలు తాత్కాలికంగా బ్రిటిషు సైనిక పరిపాలన (ఇప్పటి వలెనే) క్రింద వుంటాయి. కాని, నాలుగు అగ్రరాజ్యాల పరిశీలక సంఘంవారు ఆ రాజ్యాలకు వెళ్ళి పరిశీలించడానికి అధికారం ఉంటుంది.

ఇటలీ సోవియటుకు చెల్లించవలసిన నష్ట పరిహారాలు

పారిస్, జూలై 5

విదేశాంగ మంత్రులసభలో, సోవియటుకు ఇటలీ చెల్లించవలసిన యుద్ధ నష్టపరిహారాలను గురించి, ఒక ఒడంబడిక కుదిరింది. ఈఒడంబడికలో ముఖ్యమైన పాయింట్లు మూడు.

(1) యుద్ధ నష్ట పరిహారంక్రింద సోవియటుకు ఇటలీ 10 కోట్ల డాలర్లు చెల్లించాలి. ఈమొత్తాన్ని ఏడేండ్లలోపల చెల్లించాలి.

(2) ప్రస్తుత ఉత్పత్తినుండి ఈపరిహారం చెల్లించాలి. కాని రెండేళ్ళ వరకు ఇది అమలులోకిరాదు. రెండేళ్లు దాటిన తర్వాతనే ఇటలీ ఉత్పత్తినుండి నష్ట పరిహారం సోవియటు తీసుకోవాలి.

(3) ఈ ఒడంబడిక, ఇటలీ ఇతరదేశాలనుండి దాచుకోవలసిన ఆస్తికి అడ్డంకి కల్గించదు. అలాగే, ఇతర మిత్రరాజ్యాలకు ఇటలీ ఇవ్వవలసిన నష్టపరిహారాలకు ఇది అడ్డంకి కల్గించదు.

శాంతిమహాసభ జూలై 29 వ తేదీన జరపడానికికూడ విదేశాంగమంత్రు లంగీకరించారు.

ఇటలీ విషయంలో ముఖ్యసూత్రాలపైన ఒడంబడిక కుదిరినందున, తక్కిన సంధిపత్రాల విషయంలో ఇదివరకే అనేకంపైన ఒడంబడిక కుదిరినందున శాంతి మహాసభ జూలై 29 వ జరగాలని విదేశాంగ మంత్రులు నిర్ణయించారు.

శాంతి సమావేశంలోగా చర్చించవలసిన ముఖ్య విషయాలు జర్మనీ, ఆస్ట్రియా, డాన్యూబ్ సమస్యలు.

శాంతి మహాసభ

శాంతిమహాసభ జూలై 29 వ తేదీన జరుగుతుంది. శాంతిమహాసభకు ఆహ్వానాన్ని అగ్రరాజ్యాలు నాల్గింటి తరఫున ఫ్రాన్సు పంపాలని మొలటోవ్ కోరారు. చైనాకుకూడ ఆహ్వానాలు పంపే హక్కు వీయాలని బెవిన్ - బైర్నస్లు వాదించారు. కాని చివరకు మొలటోవ్ మొదటి సూచననే అంగీకరించారు.

ఆహ్వానాలు పంపేలోగా, మహాసభ ఎలా జరగాలి అనే విషయంపై కార్యక్రమ నిబంధనలను తయారు చేయాలనికూడా మొలటోవ్ కోరారు. ఈ విషయమై 6 వ తేదీన చర్చ జరుగుతుంది.

పాలస్తీనాలో సామ్రాజ్యవాదుల పన్నాగం

(15 వ పేజీ తరువాయి)

నాలో అమెరికా, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తమ స్వప్రయోజనాలను సాధించుకోడానికే తహ తహలాడుతున్నారు. వినాశికి, ఈ లక్షమంది యూదులను పాలస్తీనాపై రుద్ది, అరబ్బులను రెచ్చగొట్టవలసిన అవసరం లేకుండానే, అమెరికా మొదలయిన పడమటి దేశాల్లోనే వారికితగిన నివాస సౌకర్యాలు కలిగించవచ్చు. కాని, ఈ లక్షమందిని పాలస్తీనాలోకిపంపి, వారిని తనచేతిలో ఉంచుకొని, అవిధంగా పడమటి ఏషియాలో స్థావరం సంపాయించుకోజూస్తూంది అమెరికా. అందుకే యూదులపై ట్రూమన్ అంత కరుణ ఒలకబోస్తున్నారు.

యూదులకు, అరబ్బులకు మధ్యచిచ్చును ఆరకుండా ఉంచి రాజ్యమేలుదామని బ్రిటన్ తంత్రం. అందువల్లనే యూరపులో నిర్బంధ విధానాలకు బలిఅయిన యూదులకు తమతమ దేశాలలో తగిన సౌకర్యాలు కలిగించి, పాలస్తీనాసమస్యను యూదు అరబ్బుసామరస్యంద్వారా పరిష్కరించాలనే తలంపు వారికి లేదు.

ఇజ్వెస్తియా ఖండన

సోవియటు ప్రభుత్వ పత్రిక 'ఇజ్వెస్తియా' ఈ విషయాన్ని జూలై నాలుగవతేదీని బట్టబయలు చేసింది. "అరబ్బులకు యూదులకు గల పరస్పర అనుమానాలను తొలగించి పాలస్తీనా సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి బదులు బ్రిటన్‌వారు పడమటి ఆసియాపై తమపెత్తనాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో దారుణచర్యలు తీసుకుంటున్నారు. రోజాకొక పక్షంవారిని ఉసిగొలుపుతూ అగ్నిపై ఆజ్యం పోస్తున్నారు" అని 'ఇజ్వెస్తియా' ఖండించింది.

"అదే సమయంలో పాలస్తీనాకి ఇరుగు పొరుగునవున్న దేశాల్లో అక్కడిప్రజలపై అభివృద్ధి నిరోధకుల సాయంలో పెత్తనం చెలాయించాలని చూస్తూంది. తమ దేశాన్ని బ్రిటన్ క్రింద ఒక బానిసదేశంగా మార్చివేసిన వెనుకటి ఒడంబడికను పూర్తిగా మార్చివేయాలని ఇరాన్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. సహాయ సేనలు తమ దేశాన్ని విడిచిపోవాలని ట్రాన్సుజోర్డాన్ ప్రజలు కోరుతున్నారు. ఇరాన్ స్వాతంత్ర్యానికి భంగకరంగా బ్రిటిష్ ఆయిల్ కంపెనీలు వ్యవహారాలు సాగిస్తున్నాయి.

"బ్రిటిష్ ఫిరంగుల సాయంతో గ్రీసులో ఫాసిస్టు హంతకులు ప్రజల కుత్తుకలమీద కూర్చున్నారు." "మొత్తంమీద మాల్టా మొదలుకొని ఇండియా వరకు గల ప్రదేశం అంతా బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు తమ సామ్రాజ్య రక్షణ వ్యూహానికి రంగస్థలంగా మాత్రమే కనబడుతూంది. ఆయాదేశాల్లోని ప్రజలు, వారి వాంఛలు లెక్కలోకి రానేరావడంలేదు." అని ఇజ్వెస్తియా వ్యాఖ్యానించింది.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Moghalrajapuram Bezwada
Consulting Editor: M. Chandrasekhara Rao

END OF ISSUE